Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

Narayana Das, Azzada Adibhatla, 1864-1945

ఋక్సంగ్రహః మొక్కుబడి

విజయనగరము, 1929

Record no. 551

Narayana Das, Azzada Adibhatla,
1864-1945

Ṛksaṅgrahaḥ mokkubaḍi

Vijayanagaramu, 1929

Record no. 551

SUNDARAYYA VIGNANA KENDRAM
1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

Bibliographic Record Target

Narayana Das, Azzada Adibhatla,$d1864-1945.
ఋక్సంగ్రహః మొక్కుబడి / అజ్జాడాదిబట్ల నారాయణదాసుఁడు తెలింగించెను.- విజయనగరము : శ్రీవేదవ్యాస ముద్రాక్షరశాల, 1929.
9, 107 p. :port. ;22 cm.
Record no. 551

Narayana Das, Azzada Adibhatla, 1864-1945.
Ṛksaṅgrahaḥ mokkubaḍi / Ajjāḍādibaṭla Nārāyaṇadāsum̐ḍu Teliṅgiñcenu.- Vijayanagaramu : Śrīvēdavyāsa Mudrākṣaraśāla, 1929.
9, 107 p. :port. ;22 cm.
Record no. 551

35 mm microfilm
Image placement: IA IIA IB IIB
Date filming began:

సారస్వత నికేతనం, వేటపాలెం.

పుస్తకము పేరు : మొహిరె బడి

గ్రంథకర్త పేరు : శ్రీ. నారాయణదాసు

అనువాదకుడు :

గ్రంథ సంఖ్య : ౮౮౯౦ వర్గ సంఖ్య :

Saraswata Niketanam, Vetapalem.

Book No 22910 ClassNo·

This book should be returned on or before the date last noted below.

22910

22910

ఋక్సంగ్రహః

మొక్కుబడి.

22910

బ్రహ్మశ్రీ-అజ్జాడాదిబట్ల నారాయణదాసుఁడు
తెలిఁగించెను.

శ్రీ వేదవ్యాస ముద్రాక్షరశాల
విజయనగరము.

1929.

All rights Reserved.

వెల యొక రూపాయి.

22910

22910

రక్తాక్షి సంవత్సర శ్రావణకృష్ణచతుర్దశీ బుధవాసర పూర్వ
రాత్రౌ దశఘటికోపరి మఘానక్షత్ర చతుర్థచరణే పార్వతీపుర ప్రా
గ్దిశ్యేక యోజనదూరే సువర్ణముఖీ నదీతీరస్థితా జ్జాడగ్రామేఽహ
ముద్బభూవకిల. తాత్కాలికస్ఫుట నవగ్రహస్థితిగతీ సూర్యసిద్ధాంత
రీత్యా వక్ష్యమాణే నిర్ణీతే భవతః॥

రవేస్థితిః	౪-౧౬-౧౪-౨౨	గతిః	౦-౦-౫౮-౫
చంద్రస్యస్థితిః	౪-౬-౩౬-౨౦	గతిః	౦-౦-౭౬౬-౫౫
కుజస్యస్థితిః	౧-౯-౨౬-౩౨	గతిః	౦-౦-౨౮-౩౦
బుధస్యస్థితిః	౫-౧౧-౩౭-౭	గతిః	౦-౦-౪౫-౦
గురోస్థితిః	౭-౧-౫౬-౫౩	గతిః	౦-౦-౪౪-౦
శుక్రస్యస్థితిః	౫-౦-౨౮-౨౩	గతిః	౦-౧-౧౧-౪౯
శనేస్థితిః	౫-౨౧-౯-౨౪	గతిః	౦-౦-౨౦-౮
రాహోఃస్థితిః	౬-౨౪-౮-౫౨	గతిః	౦-౦-౩-౧౧
కేతోఃస్థితిః	౧౨-౨౪-౮-౫౨	గతిః	౦-౦-౩-౧౧

పార్వతీపురమను ప్రోలి కొకామడ మేర తూర్పుననున్న సువ
ర్ణముఖియను నేటియొడ్డునఁగల యజ్జాడయను నూరిలో నిప్పటి
కఱువదియైదేండ్ల క్రిందటి సతగుళ్లకడ నెత్తురుగంటియేసు తూఁపు
రిక్క నెల బూది పెద్దవారము రేయి పదిగడియలకుఁ బాలకీబొంగు
చుక్క నాలవయడుగున నేఁబుట్టితినఁట, అప్పటికిఁ దొమ్మిదిగాముల
యొక్క నిక్కపుటునికి నడకలు రెంపుం బ్రొద్దువేల్పు లెక్కంబట్టి
యీక్రింద వివరించిన తీరున నేర్పర్చఁబడెను.

పొద్దయిదవరాసిలో ౫౮౪౯౭	వంతులతుద యునికి	౩౪౫౪ వంతు	లొకనాటినడక
చందమామ మైదవరాశిలో	౩౪౫౮౦	,,	౪౬౦౧౫ ,,
పుడమిపట్టి రెండవరాసిలో	౩౩౯౯౭	,,	౧౨౧౦ ,,
నెలబుడుత యారవరాసిలో	౪౧౮౭౨	,,	౭౨౦౦ ,,
వేల్పుటొజ్జ యెన్మిదవరాసిలో	౨౦౧౩	,,	౨౬౪౦ ,,
రక్కసియొజ్జ యారవరాసిలో	౧౨౦౩	,,	౪౩౦౯ ,,
పొద్దుకొడు కారవరాసిలో	౬౧౬౪	,,	౧౭౦౮ ,,
నెలమేపరి యేడవరాసిలో	౫౨౨౮౯౭	,,	౧౯౧ ,,
తొకచుక్కయొక్కటవరాసిలో	౫౨౨౮౯౭		౧౯౧ ,,

ఒకనాటికి రేబగలు పన్నెండు రాసులనియు రాసియొక్కంటి నూటయెనిమిదివేల వంతులనియు నేర్పాటు.

Vizianagram,
5—6—29.

A. NARAYANA DAS,
Principal,
The Maharajah's Music College,
Vizianagram.



మొకు్కబడి టీకా వివరము.

పెద్దలేర్చికూర్చిన మూఁడువందలనాల్గు ప్రాఁబల్కు పద్దెములను దర్వులుగాఁగూర్చి యచ్చతెలుఁగు పద్దెములచేత వివరించినాఁడను. ప్రాఁబల్కుల యక్కరముల పల్కుబడిన్వెల్లడింపవలసిన తగ్గు నడిమి హెచ్చురవలి నిల్కడల మూఁడింటిలో హెచ్చుతగ్గుల సందగుటచేత నిరువదినాలుగు మెట్లుగల తెలుఁగువీణెదండెమిూఁది మొదటి యుక్కుతీఁగె సగమునఁబల్కుటచేతను నడిమిరవలికి స యనియు స కంటె నిమ్మళముగాఁబల్కుటచేఁదగ్గురవలికి ని యనియును ని స లరెండింటికంటె బిగ్గరైరిఁగున మ్రోయుటచేత హెచ్చురవలికి రి యనియును గుఱుతులుంచఁబడెను. స ను రి ని లు రెండును నరికోలతన్వరుసగా మీఁదు క్రిందులఁ బల్కవలయును. పెద్దలేర్పఱచిన పల్కుబడి ప్రాఁతలకట్టు పాట్లన్నియుం బ్రాఁబల్కులకేగాని తెలుఁగు మొదలగు నాటుపల్కులకొక్కింతయు నక్కఱలేదు. ఎవ్వరికైనన్దమతోఁటిపాటివారికిఁ దమతలంపులను నయముగాఁ దెలుపఁజాలుటకంటె నింకేకట్టుపాట్లతోనైనన్దెనుఁగు మొదలగు నాటుమాటలకొడఁగసింతయుంబనిలేదు. ప్రాఁబల్కులకువలెఁ దెలుగువంటి నాటుపల్కులకుఁగూడఁ గట్లు పెద్దలేర్పఱుచుటకుఁ గతముకట్టున కలవాటుపడినవారు తప్పఁబ్రాఁబల్కుల కట్టుపాట్లు నిల్పుకొనఁజాలకుంటయే. ప్రాఁబల్కు లే తలంపులన్వెల్లడించుచున్నవో తెలిసినపెద్దలు మిక్కిలి యరుదైనప్పటికిన్దొల్లింటి కట్టుపాట్ల చొప్పునఁ గొంతవఱకైన న్సరిగా నవ్వానిం బల్కఁగలిగినఁజాలున్దప్పక మేలుచేకూఱు నను నమ్మికతోఁ బెద్దలు తాము దట్టముగా వల్లించి పిన్నలకుఁ జెప్పుచు నే నాటినుండియో యిప్పటివఱకును బ్రాఁజదువుల నన్నింటిన్దమతమ చేతనైనకొలఁది నాయా పడికట్లతోఁగూడన్గాపాడుచున్నారు. ప్రాఁబల్కులందు ని స కును స రి కిన్ హెచ్చునుగాని రి హెచ్చదు కనుక నే నిని సస యని యొకప్పుడే ని స లుపలునాల్గు పల్కఁబడెనుగాని రి యొక్క

సారితప్ప రిరి యని పలుమాఱులు చెప్పఁబడలేదు. స ను సరిగా నేర్పర్చుకొనఁజాలనివారుగాని యొరుల కుత్తుకతోఁ దమ గొంతు కలుపనేరనివారుగాని పాఁబల్కులను వానికట్టుపాటుచొప్పునఁ బల్కఁలేరు. ఊపిరిత్రీసికొనుటవలెనే ముత్తెఱఁగులరవలులకొలను గుఱుతుపట్టు తెలివి యెవ్వరికైనం బుట్టుకతోనే తనంతనబ్బవలెను గాని నేర్చుకొనఁదరముకాదు. కట్టుపాట్లుదప్పక సరిగాఁ బాఁబల్కులఁబల్కవేల్పులకైనఁ జెల్లదనమానిసులేపాటి. అయినప్పటికెద్దియైన నొకనమ్మికచేతఁగాని యేపనియైనను జరుగదు కనుకఁ బెద్దలమాటలన్నమ్మికొని వారు చెప్పినచొప్పునఁ బిన్నలు నడువక తీరదు. పాఁబల్కులు జగమువలెనే నాటినుండి వెలయుచున్నవో యా మొదలు చెప్పఁదరముకాదు. దర్వ్యాలముత్తెఱఁగుల రవలు లేర్పర్చుకొనుటవలెనే మూఁడువడుల కొలత సరిచేసికొనుటకూడ నెవ్వరికైనన్దరముకాదు. మన్ను నీరు నిప్పు గాలులనుండి వేఱుచేసి యుత్తబయలగపర్చు పీలెట్లుకాదో యొక చిన్నములోని వేయవవంతు వేఱుగఁదూచి చూపుట యెట్లువలనుపడదో యట్లే పల్కునకు హెచ్చుతగ్గురవలు లేర్పర్చవలనుపడదైనప్పటికిఁ దూర్పు మొదలగు వైపులకు గుఱుతేర్పర్చుకొను తీరుగానే పనియైనను బెద్దలేర్పర్చిన పెండ్లి మొదలగు కట్టుపాట్లచొప్పున నమ్మికతోసల్పి యెవ్వరైనన్సనము బ్రతుకున్గడుపుకొనకతీరదు. ఇరువదినాల్గుమెట్లుగల వీణె యందలి ౯-౧౦-౧౧-౧౨-౧౩-౧౪-౧౫ మెట్లపూపునొడలియందు వరుసగాఁదోలు నెత్తుడు, నంజుడు, కొఱివ్వ, నెమ్మి, చమురు, విత్తులను దగ్గునుండి పల్కు హెచ్చరవలిన్నిల్చును. కొఱివ్వగు పన్నెండవ మెట్టునఁబుట్టు పల్కునడిమిరవలిగా నేర్పడి ౧౧-౧౦-౯ వఱకున్దగ్గుచు ౧౩-౧౪-౧౫ వఱకును హెచ్చుచుండును. కనుక మూఁడుతగ్గురవలులు మఱిమూఁడు హెచ్చురవలులుగా నొకనడిమిరవలియే తనతోఁగలిపి నెండలోని తెల్పు రంగే తామర, నెమలిమెడ, బంగరు, మల్లె, కలగలుపు, పసుపు, బూడిదరంగులేడయినట్లేడు రవలులగుచున్నది. వేసవి యుక్కపెట్టుచున్నపుడు వట్టివేళ్ళ విసన

కఱ్ఱ చల్లగాలి యటుతగ్గురవలి వినువారిని జోకొట్టును. ముదిమించి వచ్చెడు పిల్ల గాలివలె నడురవలియుప్పొంగారించును. వేసవపైరు గాలివలె హెచ్చురవలిమై మఱపించును. ని చవిపుట్టించును. స హెచ్చరించును. రి తనియించును. జగమునందలి మానిసులెందఱో వారేర్పర్చుకొన్నరవలులయొక్కయు వడులయొక్కయు కొలయన్ని తెన్నుల వేఱు వేఱు కాకమానదు. ఎవరికెవరికెట్లెట్లువీలో వారివారి పెద్దలొనర్చిన కట్టుపాట్లు తమ తమ చేతనైనకొలందినట్టి నమ్మికతో గుఱిచేసికొని పాఁబల్కుల పల్కుబడియుండాలితీరవల యును. ఆయాయిచోట్లయందలి వేఁడి చల్వలంబట్టి యా యా దినుసు నోటిపల్కులచొప్పున లెక్కింపగా నలవికాని యన్నితీరుల వడియొక్కయు రవలియొక్కయున్గొలతలు తేలుచుండును. గనుకనే పాఁజదువుల పల్కుబడులు వేనవేలు తెన్నులుగా నొకదాని నొకటి పోలక వేఱుగుచున్నవి. పెద్దలేర్పర్చిన కట్టుపాట్లు తాము నైకొన్నట్లు పిన్నలనుకొనుచున్నారు కాని నిక్కముగా నిన్నటిప్రొద్దు నేటిప్రొద్దుకానేరదుగా. కనుకఁ బెద్దలతోవం బిన్నలునడువనేరరు. రవలింబట్టి యక్కరములేర్పడిన పాఁబల్కులెట్లుపలికినను మేలే కాని యక్కరములంబట్టి రవలియేర్పడిన తెలుఁగు మొదలగు నాటుపల్కులెవ్వరైన సమతోటిపాటివారొప్పుకొనునట్లు పల్కని మొడలఁదప్పక ముప్పు వాటిల్లకమానదు. పాఁబల్కులందలి ని మెల్లగా రి బిగ్గరగా స ను నిరి లకు నడిమిగా రవలిన్బల్కవలెను. రి ముతుక ని సన్నము మఱియును స ని కంటె నెంతముతుకో రి కంటె నంతసన్నముగాఁ బల్కవలయును. దరువుకొలతవడియనఁ బడును. ౧-౨-౪-౮-౧౬ రూపులుగ నైదుతీరుల నెట్టఁబడిన యొకకుఱుచ యక్కరము పల్కునంతసేపు వడి యనఁబడును. ఈయైదురూపుల వడులలో నేవడితోనైన మూఁడువంతులకుఁదగ్గ కిరువదితొమ్మిదివంతులకు హెచ్చుకొకసారిగాని రెండుసార్లుగాని మూఁడుసార్లుగాని నాల్గుసార్లుగాని చప్పుడుచేయు వంతులవిన్నఁ బడని తక్కినవంతులతో నాటపాటలు నడుపుపని దరువనఁబడును.

దర్వ్యాలన్నియు నాల్గు తెఱఁగులందు ౩-౪-౫-౭-౯ వంతులుకలిగి మొదటివంతు చప్పుడుచేయునదొంటిదర్వు. ౧౧ వంతులుకలిగి తొలివంతును మూఁడవవంతును వెరసి రెండువంతులు చప్పుడు చేయునది రెంటదర్వు. ౧౩ వంతులుకలిగి తొలివంతును ఐదవవంతు ను పండ్రెండవ వంతును వెరసి మూఁడువంతులు చప్పుడు చేయునది. ముద్దరువు ౧౭ - ౨౩ - ౨౯ వంతులు కలిగిన మూఁడు రూపులలో వరుసగా ౧-౬-౮-౧౩ వంతుల్గాని ౧-౮-౧౦-౧౭ వంతుల్గాని ౧-౧౦-౧౨-౨౧ వంతుల్గాని వెరసి నాల్గువంతులు చప్పుడుచేయునది చౌదరువు. మొత్తముపై దరువులన్నియును జప్పుడువంతుతోనే మొదలిడును. ౩-౪-౫-౭-౯-౧౧-౧౩-౧౭-౨౩-౨౯ వంతులుకల్గి రెట్టింపురూపులన్విడిచి లెక్కింపఁగా వేఱువేఱు రూపులుగల దర్వ్యాలన్నియుం బదికిమించిలేవు. ఈ మెుక్కబడి పాఁబల్కు పద్దెములు ౧-౨-౩-౪-౫ వదులలో నెద్దానితోనైన నీ పదిదర్వ్యాలలో నేదోదర్వుతో నేర్పర్చఁబడి యాయా పద్దెముల కాయావదులయంకెలతో నాయావంతుల మొత్తము నెలుపు నంకెలతో నాయాదర్వ్యాలు పేర్కొనంబడెను. ఒడలంటులు-చూపురూపులు-చెవివిన్కులు-నాల్కచవులు-ముక్కుగబ్బు - లుల్లముల నెడు పదకొండుదినుసులతోఁ గదలాడు నైతొల్పులను (వరుణః) చల్వవేల్పు. (ఉషః) వేకువ. (ఇంద్రః) వేల్పుఱేఁడు. (అశ్వినౌ) కవలు. (బృహస్పతిః) వేల్పుటొజ్జ. (సవితా) పొద్దువేల్పు. (అగ్నిః) వేఁడివేల్పు. (మిత్రావరుణౌ) కవవేల్పులు. (నదీః) నీటివేల్పు. (అదితిః) ఎఱుకువ. (సరమా) రాయబారియు ననెడు పదునొకండ్రువేల్పు లేలుచున్నారీవేల్పులనందఱిన్గొనియాడి లోఁబఱ్చుకొనువారికెల్లఁ దమ కోరికలవొప్పున బ్రతుకుపోయి సమకూరును. వేల్పులొనర్చిన మేలుచేతలఁ బొగడుటకన్న వేల్పులన్లోఁబఱ్చుకొనఁ దగు నెరవిం కెద్దియున్నాదు. మంచినడతకన్న వేల్పులన్గొనియాడు తెఱఁగిం కెద్దియున్నాదు. తోటిపాటివారలనన్నంతసపఱ్చుటకు మించిన మంచినడత మఱెద్దియున్లేదు, హెచ్చుతగ్గు నడిమి రవలులతో

నంతగొల్లువలె నెద్దియో యొకసద్దువినపడినపిమ్మట నేయేతలఁపుల నేయేరవలులు వెల్లడించునో యాతెన్నెఱింగిన పెద్దలు పలు తెఱఁగుల మ్రోఁగు నుఱుము తీరులంబట్టి వాన రాకపోకలన్దెల్పఁజాలినట్లు కడలిరొదవలె లెక్కింపనలవికాని తెఱఁగులతో మెఱయు వ్రాఁజదువుల మ్రోఁతకు మానిసులెల్లు నడుచుకొని మేల్పొందఁగలరో యాయా తలఁపుల న్వెల్లడింపఁగల తీరున నోటఁబల్కఁదగునట్లక్కరముల గుఱుతులుపన్ని పల్కుబడి కట్టుబాట్లొనరించి వ్రాత వ్రాఁతల నేనాఁటినుండియో తరతరమునొక్కపోల్కన్వాడుకొనుచు నెప్పటికిన్మాఱుదల కాని చందమునఁ దిరమగు కట్టుపాటు దట్టము కావించిరి. మొట్టమొదటిపెద్దలు పలుతీరుల హెచ్చుతగ్గుల రవలలతోఁ బల్కుటచేతను జూచి తెలిసికొనఁదగిన చేయిమొదలగు నొడలి కదలికలచేతను దమతమ తలంపుల నొండొరుల దెల్పుకొనుచు నానాటికి రానురానక్కరములు మాటలు పల్కుబడి వ్రాఁతమొదలగు కట్టుబాట్లేర్పర్చుకొని పాఁబల్కులు నాటుపల్కులను రెండు రూపుల పల్కులు జగమంతటన్నేర్పుకొనసాగిన కొలఁదిన్దెల్వితేటలతో నొకఁడొకరు పిన్నపెద్దతరము న్నెఱువుగాఁ దెలిసి తెల్పుకొనఁగల వీలుకావించుకొనిరి. కాబట్టి యీయక్కరములు వ్రాఁతలు పల్కుబడు తేర్పడకమునుపు పలుతీరుల హెచ్చుతగ్గు నడిమి రవళుల చప్పుడు మొదలగు నొడలికదలిక సన్నలుతప్ప చదువువ్రాఁతలపడి కల్లివియున్లేవు. పల్కుటచేత నేకోరినమేల్పేయు నను నమ్మకముతోఁ దెలిసిన తొల్లింటిపెద్దలు చెవులకుఁజవిపుట్టించి పల్కుటకున్వాడుకొనుటకున్దగు హెచ్చరికన్బుట్టించులాగున ముత్తీరు రవళ్ళం బల్కుబడి కట్టుబాట్లేర్పర్చిరి. జగమునందాయాయిచోట్ల నాయాయి మానిసులు వారివారికింపైనచవింబట్టి నమ్మికకొలఁది న్బాఁబల్కుతేర్పర్చుకొని యొండొరులకున్వివరించుకొని తమతమతోఁచిన తీరుఁగా దమతమ తోటిపాటివారి మంచినడువడింబెంచఁదగు తలంపుల న్వెల్లడించుకొనుచుండిరి. పాఁబల్కులు తనుంతఁ బుట్టికొన వాగివనేమి లేకోరులమప్పుబడిచే తనలవాటునఁ బెఱిగి చెక్కుచెదర

కొంక తీరుగా నిల్చిన నేమి యెట్టులైన నెద్దియో యొక నమ్మకము
కుదుర్చుకొని నిండు తనివిన ఁదుటకన్న నెవ్వరికైన నదమకోరినమేల్పే
యుఁగల కట్టుపాటెం కెద్దియున్నాదు. ప్రాఁబల్కులును వానిపల్కు-
బడి వివరించు పడికట్లన్నియు నటుండఁగా నాయీ యచ్చ తెలుఁగు
మొక్కుబడియొక్క యల్లిక నాతలంపుల చవిమురగిన చదువరులన్ద
నియింపఁగలదని నానమ్మకము. ప్రాఁబల్కులం బేర్కొన్న పదు
నొకండ్రు వేల్పులఁగూర్చిన దర్వులు ౯-౧౩-౧౫, ౧౦-౧౩-౧౮,
౧౧-౧౩-౧౭ యీమూడు రవలులందును వెల్లడిగాఁ బల్కినవుడు
వరుసగాఁ దగునట్లు నెనరు, మగటిమి, యబ్బురములు, హాయులు
వగ వోర్పులు, వెరయుల్క యేవలనఁబడు తొమ్మిదిచవులన్నరిగా
వెల్లడించును. కూరకుఁదాలింపువలెఁ బల్కుబడికి రవలివడి చదువు
రూపులు చవిపుట్టించుటకై తొల్లింటి చదువరు తేర్పర్చిరి. తనతోటి
పాటివారినమ్రించిచేసికొని యిరుగుపొరుగు గొప్పకుల్లక మిక్కిలి
యోర్మిగొని యిలువడి మరియాద నెన్నఁజున్దప్పక తప్పనాడక తన
కుఁగల దానితో మిగులఁ దన్వినందు చెల్లుపుడందజెకినమ్రలే కోరు
చెవ్వరినైన నెట్టులైన సరివంతయున్నొప్పించకుండు తగుమానిసి యొ
క్కఁడే యీ మొక్కుబడిన్నరిగాఁ బల్కువేల్పులన్లోబర్చుకొని తన
కోర్కెలన్నొనసాగించుకొనఁగలఁడు. ప్రాఁబల్కుల జగమందెందైన
బ్రతుకు తెరువునందు వాడికలోనిమనుజులతో వివరించిన పెద్దలన్గొంత
యూఁతచేసికొని నాకుఁదోచినట్లే మొక్కుబడిన్నాటుమాటలం బన్ని
న నామదుకు నెఱుకగలవారు మన్నింతురుగాక. ఏచాలంబట్టి
లెక్కింపనలవికాకున్న తెలుఁగు మొదలగు నాటుపల్కులు పెక్కు
చోట్ల నోటిమాటల న్వెల్లడింపఁగలిగిన తలంపులనువ్రాఁత నెలుప నెవ్వ
రికైన నొక్కింతయున్దరముకాదు. కనుక నెట్టివారితో నెట్లు మాఁ
టాడవలయునో కొలువుకూటములందు రచ్చచావడులందు న్వేలయు
పెద్దలనేపుల్కన్గూర్చిన వ్రాఁత మెప్పించునో యాయొప్పిద మెఱిఁగిన
తొల్లింటి చదువరు లేర్పర్చిన కట్టుపాట్లతో నాచేతనైనకొలఁది నీ
యచ్చతెలుఁగు మొక్కుబడినల్లినాఁడను.

తన నిక్కపుతలంపుల న్దననోటిమాటలచేతను మఱియును
వ్రాఁతమొదలగు సన్నలచేత న్దేటతెల్లముగాఁ దెలుఁగు మొదలగు
నాటుపల్కువ్రాఁతల న్వెల్లడింపఁగల చదువరి యొకఁడే నిక్కము
గాఁ దన తోటిపాటివారికి మెల్చేసి వాసికెక్కఁగల తగుమానిసి.
జగమందు నిక్కపువడి రవళ్ళగుఱుతెఱింగిన చదువరులు మిక్కిలి
యరుదు. పెద్దలేర్పర్చిన కట్టుపాట్లంబట్టి సరిగావ్రాయుటగాని పలు-
కుటగాని యెవ్వరికిన్దరముకాదైనప్పటికిని బ్రాఁబల్కుల పల్కుబడి
నెట్లో తంటాలుపడి తనకు వీలయిన పడికట్లేర్పర్చుకొని పెద్దలుంచిన
వ్రాఁతగుఱుతులంబట్టి ముత్తీరులవడి రవళ్ళ న్వెల్లడింపక తీరదు. గ్రాఁ
పోత యొక్కువైనకొలఁది మితుకయున్దక్కువైనకొలది న్నన్నపల్కు
న్వోలువడును. బువ్వ యాఁకలిని నీరు దప్పికన్దొలగింపఁ గల్గునట్లు
ప్రాఁబల్కులం బెద్దలు చెప్పిన తీరుగా వల్లించి ముప్పొద్దులందు
న్మూఁడు తీరులవడి రవలుల గుఱుతుతప్పక పల్కుచుండ యెల్లకీడు
లెడలించి మేలొడఁగూర్చునని నమ్మిన చదువరితాఁగోరిన నిక్కపు
నిండుతనివినొందఁగలఁడు. సరియైన రవలివడుల కట్టుబాటుతోఁ
బ్రాఁజదువులం బల్కునేర్పరి వేల్పులన్దన యిచ్చవచ్చినట్లు త్రిప్పు
కొనఁగలఁడు. మొత్తముపై నెట్లు ప్రాఁబల్కుల న్వల్లించుకొన్న
వారికైన న్వేల్పులు తోడుపడి మేలుచేయకమానరు. న మగఁటి
మి ని నెనరును రి యబ్బురములు న్వెల్లడించును. పాటచేతఁ గలిమి
వాద్దెముచేత వేడుక యాటచేత మైయుసురులబింకము బొందు చెందును.
ఒంటిదర్వు హాయులు. రెంటదర్వు మగటిమి. ముద్దనువలుక యేవ
వెఱపులు. చౌదరువోర్మి నెనరునగవబ్బురములు న్వెల్లడించును.
మొత్తముమీఁద పదునొకండ్రువేల్పులంగూర్చిన ప్రాఁబల్కుల
మొక్కుబడి టూకీ యంతటన్దొమ్మిది చవులుంబల్కుబడికి బదితీసుల
దర్వురూపులన్గలకల్పుగా నెల్లవడి రవలుల న్వెల్లడింపఁబడును. ప్రాఁ
బల్కుల పల్కుబడి సరిచేసికొనుటకుఁ దప్పక ప్రాఁబల్కుల చదు
వరివీణెనానరాకావించుకొనక తీరదు. రవలివడుల పడికట్లెఱుఁగఁ
జాలనివారు ప్రాఁబల్కుల జోలితలపెట్టఁగూడదు. ఆట పాట

మాటల చవి తెలియనివారు కూళలను పెద్దలమాట తప్పనొ ౧౦-౧౨-౧౪ వీణమెట్ల పల్లకుబడి వరుసగా సన్ననగు హెచ్చరవ లులంబట్టియే తెలుఁగు వారలందు ప్రాఁజదువుల చదువర్లు వాడుకొ ఁదర్చు. ఈ మొక్కబడియందు వేల్పులు పదునొకండు గ్రాదానేయగు పొద్దువేల్పునొల్చి మేలొక్కన్నవాడుఁ బ్రాఁబల్కులందుఁ గన్న పేరునకు మారుగా బత్తుఁడును మంచివాఁడని యుం బేర్కొనఁబడెను. నంజుడు తిండికి మారు కూరగాయలకుండేయేర్పర్చఁబడెను. పోలిక పల్కులు మార్చఁబడెను. తోటిపాటి మంచివారికి మేల్చేయించుటకై వేల్పుల వేడుకొనుటకన్న మఱేకూళలపనియు న్బేర్కొనఁబడ లేదు. నాచేసిన వెన్నుని వేయిపేర్ల వివరణయందువలెఁ దెలుఁగుపద్దెములకు మారుపేర్లను గుఱుతులుంచఁబడెను. నానేర్చినకొలంది నచ్చ తెలుఁగు న్బిద్దల వడికట్లు చొప్పునఁ గూర్చఁబడెను. మీఁది యొక బొట్టు రవలియొక్క చిన్నవణుకును రెండుబొట్లు పెద్దవణుకును దగ్గునుండి హెచ్చురవలిన్గల్పును. వరువుకొలత నిండించుటకు సిపెట్టుకొనవలసిన కుఱుచయక్కరముల మొత్తమున్దెలుపు నంకెయునేర్పర్చఁబడెను. ప్రాఁబల్కులందు ఁ అనుగుఱుతుగల యక్కరము సగబాలు ముక్కునఁ బల్కవలెను. ప్రాఁబల్కు పద్దెముల యందుగుఱుతుది కుఱుచ యక్కరము రెండు కుఱుచయక్కరములకొలకలది.

అజ్ఞాడాదిభట్ల నారాయణదాసుఁడు

మొక్కబడి.

శ్లో॥ ఆజన్మసిద్ధః సహజప్రబుద్ధః
కృపాసముద్రః స్థిరయోగనిద్రః
అవేస్త్వమే వాఖిలవేదతత్వం
జగద్గురో సంశ్రిత దేవతాతరో

తంద్రి॥ మొక్కబడిన్గావించితిఁ।
జక్కఁగ నీవేలుమిద్ది - జగములయొజ్జా
చొక్కపు ప్రాఁజదువులవే।
రెక్కిన యిలువెన్ను నిలువు - నక్కటి గుజ్జా

చల్వవేల్పు ౪౧ దర్వులు

(౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి 3

సా నీ స నీసరీ స నీ సరీ ససససానిసా।
యచ్ఛిద్ధితేవిశో యథాప్రదేవవరుణ్యవ్రతం।
ని నీస నీస రీస సా
మినీమసిద్యవిద్యవి
సైదోడు॥ నిన్నుఁ దిన్నఁగఁ గొల్వ - నేరనిమమ్ము।
మన్నించుమా రేపు - మాపు నో వేల్ప

(౨) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౧

సా రీ నిసా రి నీ స రీ ససానీ సారి సానసా।
మానోబధాయహాత్మ వేజీషిాంశాన స్యరీ రథః॥
సా రి నీ సారినీ స రీ
మాహ్యాణానస్యమన్యవే
సై॥ నేరనిమమ్మ్ర మ - న్నించుమేప్రొద్దు।
కూరిమిన్మాబ్రతు - కుంబెంచువేల్పు

(౩) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

స రి నీసా రి నీస రీ నిసాసా నీ ససారిసా।
విమృళీకాయ తేమనోరథీ రశ్వ్యంనసందితం।
నీసా రి సససాససా
గీర్భిర్వరుణసీమహి
సై॥ హాయిమాకిడవచ్చి - యలసినావప్ప
నీయడ్గులొత్తుచు - నిన్బొగడెదము

(౪) ఒంటిదరువు, వంతులు ౭, వడి ౩, ఉసి ౧

సనీ స నీ సరీ స నీ సరీ నిసారి సాసనా।
పరాహిమే విమన్యవః పతంతివస్య ఇష్టయే।
సనీ సరి నిసాసరీ
వయోనవ సతీరుప
సై॥ బ్రితుకు తనివిముట్ట - బెర్విడునిట్లు।
మదిపిట్ట గూటికై - మఱలెడునట్లు

(౫) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

నిసా రీ నీ స నీ సనిసా సరి సా ససా స సా
కదాక్షత్రశ్రియం నరమావరుణం కరామహే

ని నీసారీ నిసారి సా
మృళీకాయోరుచక్షసం
సై॥ జగమెల్ల నెఱిఁగిన - జాణమారాజు।
అగపడు మాకెప్పు - డా మేటివేల్పు

(౬) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౧

ససారి నీ స రీ సానీసారీ నీ సాస రీ స సా।
తదిత్సమానమాశాతే వేనంతానప్రియుచ్ఛతః॥
నిసారి సా స నీ స రీ
ధృతవ్రతాయ దాశుషే
సై॥ మరియాదిగల మంచి - మానిసి విందు
సరిగఁగుడిచెదరా - జంటవేలుపులు

(౭) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

సానీ సా నీసా నిస నీ సరీసాని సరి సా।
వేదాయోవీనాం పదమంతరిక్షేణ పతతాం।
సారినీ సా రినీ స రీ
వేదనావః సముద్రియః
సై॥ మినుదెసఁబిట్టలు - మెలఁగినజాడ।
కనెదుఁగడలిమీాల - కదలికన్వేల్పు

(౮) ఒంటిదరువు, వంతులు ౭, వడి ౩

సారి నీ సానిసారి నీ సా రిసానిసారిసా।
వేదమాసోధృతవ్రతో ద్వాదశప్రజావతః॥
సానీ స రినిసా రి సా
వేదాయ ఉపజాయతే

సై॥ తెలియునా వేల్పు పం - డించు పన్నెండు ।
నెలలఁబై పెచ్చు నిం - డిన నెలన్గూడ

(౯). ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

సానిసారీస సాని స ని సా నీ సా రి స ని సా।
వేదవాతస్యవర్తని మురోర్ఋష్వస్యబృహతః।
సానీ సా నీసా రిసా
వేదాయే అధ్యాసతే

సై॥ కనిపెట్టఁజాలుఁ జ - గంబెల్ల మఱియుఁ ।
దనుఁచా నెఱింగెడు - ద్దనయంత వేల్పు

(౧౦) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౩, ఉసి ౩

సరి సాసనిసా రి నీ సరి సా నీ నీః సా।
నిషసాదధృతవ్రతో వరుణః ప స్త్యా౩ స్వా।
సా రీ సా ప నీ స రీ
సామ్రాజ్యాయ సుక్రతుః

సై॥ వచ్చికూర్చున్నాఁడు - వన్నెతో వేల్పు ।
మచ్చికన్మా కోర్కె - మఱిమఱియిచ్చు

(౧౧) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౩, ఉసి ౧

సనీ సానీ సా రి సాసనీసాఁ నిసరీ స సా।
అతో విశ్వాన్యద్భుతా చికిత్వాఁ అభిపశ్యతి।
ని సానిసా ని సా రీ
కృతానియాచ కర్త్వా

సై॥ ఎఱిఁగెడు న్జదువరి - యెప్పుడు న్వేల్పు ।
వెరవుసఁగావించు - వింతల నెల్ల

(౧౨) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౨

సరీ నీ సా రీ నీ స రి సానీ సా ని సరీ స సా।
సనో విశ్వాహా సుక్రతురాదిత్యః సుపథా కరత్।
స నిసా రీ ససా స సా
ప్రణఆయూంషి తారిషత్

సై॥ మంచితోవ నెపుడు - మమునడిపించుఁ ।
బెంచెమున్నప్పుకా - వేలుపుమిన్న

(౧౩) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౨

సారీ నీ సా రి నీ స నీ సరిసాసా స నీ స రీ।
బిభ్రద్ద్రాపిం హిరణ్యయం వరుణో వస్త నిర్ణిజం।
సనీస నీ సరీ ససా
పరిస్పశో నిషేదిరే

సై॥ అంగుగా మావేలు - పంగీ దొడంగె ।
బంగరు రంగుతో - పారె నల్గడల

(౧౪) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

స సా సారీ స నీస నీ సాసా రీ నీ స రీ సా।
నయందిప్సంతి దిప్సవో న ద్రుహ్వాణో జనానాం।
సనీ సని స రీ స సా
న దేవమభిమాతయః

సై॥ ఎవనినొప్పించ లే - రేపగ తైనఁ ।
దవులదా వేల్పు నెం - తటి కీడులైన

(౧౫) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౩, ఉసి ౨

నిస సా సా రి నీ సా స రీనీ సా స నీ సా।
ఉత యో మానుషేష్వాయ శశ్చకే అసామ్యా।

నీసా రి ని సనీ సా
అస్మాకము ధరేష్వా
సై॥ ఎవండంధజికి బువ్వ - యిడు నన్ని చోట్లం ।
దవిలిమా కడుపునిం - డ న్గూడు కుడుపు

(౧౬) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪

సరీ సా సా సనీ స నీ సా నీ ససా రీ నీసరీ।
పరామేయంతిధీ తయోగావో నగవ్యాతీరను।
నీసా రీస నిసారి సా
ఇచ్ఛంతీరు రుచక్షసం
సై॥ ఆలుదొడ్లకువడి - నరుగునక్లేగు ।
వేలుపుదెసకుంద - న్విన్నాతలంపులు

(౧౭) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౨

సాస రీ సాస నీ స నీ స రీ నీ సా సా రి సా।
సంనువోచావహై పునర్యాతోషే మధ్వాభృతం।
సా రీ నీసరిసాని సా
హిబా తేవక్షుదసేప్రియం
సై॥ తినుమునాతోడ నా - తిండినోవేల్ప ।
తనివిమాట్లాడు కొం - దము మనమవల

(౧౮) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

సా నీ స నీ సరీ స నీ సా నీ సని స నీసరీ।
దర్శనుమవిశ్వదర్శతం, దర్శం రథమధిక్షమి।
నీసా రిస స నీ సరీ
ఏతాజుషతమే గిరః

సై॥ ఈచోటంజేరితో - సేతెంచినాండు
చూచితి ననుంబ్రోచు - సొగసైనవేల్పు

(౧౯) ఒంటిదర్వు, వంతులు ౬, వడి ౩, ఉసి ౨

నిసా రీ సససా స నీస రినీ నా రి స ససా।
ఇమంమేవరుణశ్రుధీహవమద్యాచమృళయ।
సా రినీ స సారిసా
త్వామవస్యురాచకే
సై॥ ఆలించునాపిలు - పంతయున్నార్మి।
వేలుపా నిన్ను నే - వేడుకొనెదను

(౨౦) ఒంటిదర్వు, వంతులు ౬, వడి ౩

సా సారీ స సాససని సా నీసారి సాససా।
త్వం విశ్వస్యమేధిరది వశ్చగ్మశ్చరాజసి।
స సా రినీ స రీ స సా
సయామనిప్రతిశ్రుధి
సై॥ ఎలమితో జగమెల్ల - యేలెడివేల్ప।
సెలవిమ్ము మాకెల్ల - సేమమౌమాట

(౨౧) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

స రీ నిసా రి సా సనీ ససారీ సాని సా రి సా।
ఉదుత్తమంముముగ్ధినో విపాశంమధ్యమంచృత।
స రీ ని సా రినీసరీ
అవాధమానిజీవసే
సై॥ తగమనంగోరుమా - తలనడుమడుగు।
బిగిసిన కట్టుల - న్వీడిపించువేల్ప

(౨౨) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నిసా నిసారి నీసారి ని సానీ సారీ నిసా నీ రీ స నీ సా।
ఇదంకవేరాదిత్యస్య స్వరాజోవిశ్వానిసాంత్యభ్యస్తుమహ్నా।
సనిసా నీ సా నిస రీస నీసారి నీసారీనీ స రిసాని సా రీ।
అతియోమంద్రోయజథాయదేవఃసుకీర్తింభిక్షేవరుణస్యభూరేః

బడి॥ మచ్చరంబెటుఁగని - మంచిమానిసుల।
జగమలరించు ని - జమరులనెల్ల।
బలుమోసకారుల - బారిదప్పించి।
ప్రోచుచునుందు వె - ప్పుడు చల్వవేల్ప

(౨౩) ఒంటిదర్వు, వంతులు ౪ వడి ౫ ఉసి ౧

సరీని సా నీస రీసా సా సానీ రీ ససససా ని సా రీ।
తవవ్రతేసుభగాసఃస్యామస్వాధ్యోవరుణతుష్టువాంసః॥
నిసా రి సనిస నీ సారిసాసా నీస నీ ససరిసా సాసనీ సా
ఉపాయనఉషసాంగోమతీనామగ్నయోనజరమాణాఅనుద్యూన్

బడి॥ నినుఁగొనియాడుచు - నెమ్మదిన్నాల్పి।
మంచిపనుల్చేసి - మచ్చరముడిగి।
ఇరుగుపొర్గులకు మే - లే చేయునట్లు।
మము హాయి బ్రతికించు - మాచల్వవేల్ప

(౨౪) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

సరీ సా స సనిసారీని సారీ స నిసా రీస సససాస సాసా।
తవస్యామపురువీరస్యశర్మన్నురుశంసస్యవరుణప్రణేతః।

నీ సా రీ సాసాససాససాసానిసారిసానీ సా రీ స సాసా
యూయంనఃపుత్రాఅదితేరదబ్ధాఅభిక్షమధ్వంయుజ్యాయదేవాః

బడి॥ జగమంతయున్నడ్పఁ - జాలెద వీవు।
మాకు మా పెద్దల - మరియాద నిలుపు।
పగవారు గుండెలోఁ - బడనిమ్ము మాకు।
మాతప్పు మన్నించు - మము బ్రతికించు।
సరియైన నడువడి - జ్జల్లని వేల్ప

(౨౫) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౪

సరీసా నీసా రిససాస నీసా ని సాసారినీ సరిసాస సా సా।
ప్రసీమాదిత్యోఅసృజద్విధర్తాఁఋతంసింధవోవరుణస్యయంతి।
సారీ సా నిససరి సా నీ సాసనీ సరీసా సని సా సరీసా
నశ్రామ్యంతినవిముచంత్యేతేవయోనపప్తూరఘుయాపరిజ్మన్

బడి॥ జగము నెల్లెడఁ గొన - సాగించు మంచి।
బ్రతుకు తన్గొలిచెడు - వారలకెల్ల।
కోరని కోరిక - ల్గురియించిహాయి।
జరుపుఁ దనంతట - జ్జల్లని వేల్ప

(౨౬) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౪

ససారి సాస సనిసాని సా రినీ సా రి సాసస నిసా నిసారీ।
విమచ్ఛ్రథాయరశనామివాగఋధ్యామతేవరుణఖామృతస్య।
సా సా రీ సా నిస రి నీ స రీ నీ సా సా రీ సా ని స రీ
ని సని సా
మాతంతుశ్ఛేదివయతోధియంమేమామాత్రాశార్యపసః
పురఋతోః

బడి। విప్పుము నా బిఱ్ఱ - బిగిసిన కట్టు।
నీ కనికరమునన్ - దీర్చు నాడప్పు।
చేయుము తిరమునా - చేసిన మేలు।

కొనసాగనిమ్ము నా - గొప్పకోలమ్ము।
చాలెదన్నిపేరు - చల్లనివేల్ప

(౨౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౪

సనీ సా రీ స ససనిస నీ సాసా నీ స నీ సా రి సా
స సాసా।

అపోసుమ్యక్షు వరుణభియసంమత్సంమార్లీశృతావోఽనుమా
గృభాయ।

సా రీ సనీసా స రి నీ సా రీ నిసా స నీ సానిసరీ ని సాతీ
దామేవవత్సాద్విముముగ్ధ్యంహోనహిత్వదారేనిమిషశ్చనేశే

బడి॥ నాదిగుల్బోద్రుంచు - నన్నూర్కించెంచు।
నాతప్పుమన్నించు - నన్ప్రతికించు।
నాకోరికల్దీర్చు - నన్దరిఁజేర్చు।
సరిగ నిన్గొలిచెదన్ - జల్లని వేల్ప

(౨౮) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

సా రీ నిసారి సని సారినీసాసారీ నీ సా రిస ససానీ సా రీ।
మానోవధైర్వరుణయేతఇష్టావేనఃకృణ్వంతమసురభ్రీణంతి।
సా సా రిసాస సనిసా రిసానిససా స రీ సాస సానీసరీసా
మాజ్యోతిషఃప్రవసథానిగన్మవిషూమృధఃశిశ్రథోజీవసేనః

బ॥ డంబము చూపు తుం - టరుల నడంచు।
మము వెత్తి పడనీకు - మా యెన్నఁడైన।
మంచినడత మప్పు - మాకు మాయింట।
సతమగపడుచుండు - చల్లని వేల్ప

(౨౯) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౬

స రీ నిసా రీసస నీ సనీ సని సానిసా రి ససాసాససాసా।
నమఃపురాతేవరుణోతనూనముతాపరంతువిజాతబ్రువామ।

సా స నీ సారి నీసానిసా సారీ స సా ససా ససాని సారీ
త్వేహికంపర్వతేనశ్రితాన్యప్రచ్యుతానిదూళభవ్రతాని

కేండ్రి॥ ఇదివఱకు నీకు మ్రొక్కితి।
మిదిగో నీకిపుడు దండ - మిఁకవిఁడదన్నా।
బ్రిదుకెల్ల సల్పుచుందుము।
సదరున జోహార్లు నీకుఁ - జల్లని వేల్పా

(౩౦) ఒంటిదర్వు, వంతులు ౯ వడి ౪

సరిని సారీ నీసనిసారి సా నిసా సా రీసానీ స రి సాససాసా।
పరఋణాసావీరధమత్కృతానిమాహంరాజన్నన్యకృతేనభోజం।
సారీ నీసాస సా రి సానిసానిసారీ నీసారి స నిసారి సాసా
అవ్యుష్టాఇన్నుభూయసీరుషాసఆనోజీవాన్వరుణతాసుశాధి

బడి॥ ఏనైననాపెద్ద - లేనిఁగావించు।
నప్పుతీర్పించునా - యంతనంతయును।
ఒకనికి నే నచ్చి - యున్నంతదనుకఁ।
బరకంతయున్లేదు - బ్రతుకున సుకము
కుడుపకు నాకొరు - లూర్చినసొమ్ము।
నామంచిగడనచే - నన్ను మన్నించు

(౩౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి

సా రీ సానీసా రీ నీ స రీ నీ సా రీ నిసా నీసనీ సాని సా రీ।
యోమేరాజన్యుజ్యోవాసఖావాస్వప్నేభయంభీరవేమహ్యమాహ।
నీ సానీ సా సారిసనీ స రీ నీ సా సారీస సససా నీ సా
స్తేనోవాయోదిప్సతినోవృకోవాత్వంతస్మాద్వరుణపాహ్యస్మాన్

బ॥ మోటుతనమ్ము డా - బుస్మోలుమఱపు।
తాత్రారు నడువడి - తబ్బిబ్బుమాట।
మోసము చెడుతలం - పున్మచ్చరంబు।
సలుపునాకున్దవ్వు - చల్లనివేల్ప

(౩౨) ఒంటిదర్వు, వంతులు ౮. వడి ౪, ఉసి ౨

సా సా ని సా రీ ససపాని సా రిసా నిసాని సారినీ సా రినీ సా।
మాహాంమఘోనోవరుణప్రియస్యభూరిదాన్న ఆవిదంశూనమా పేః।
సా నీ సా రీ సాని స నీ సరీసా నిసా రి సాస నిసరీ నిసారీ
మారాయోరాజన్స్త్రియమాదవస్థాంబృహద్వ దేమవిద థేసువీరాః

చ॥ లేమిచెప్పుకొని వె - ల్తింబడ నీకు।
పెరవారి పంచల - క్రేలాడ నీకు
పొదుపుగాఁ గాపుర - ముజ్జేయనిమ్ము।
మరియాద తప్పక - మన్నించు నన్ను।
జాలెదన్నీ పేరు - చల్లని వేల్ప

(౩౩) ఒంటిదర్వు, వంతులు ౮, వడి ౪, ఉసి ౩

సానీ రీ స స ని సానిసా ని ససా నీసా నిసారిసాసనీసా।
ధీరాత్వస్యమహినాజనూంషివియస్తస్తంభరోదసీచిదుర్వీ।
స సారి నీ సా రిససా నిసా రీ ని సాసారీసా నీసరీని సా రీ
ప్రనాకమృష్వంనునుదేబృహంతంద్విలానక్షత్రంపప్రథచ్చభూమ

చ॥ మేనితాల్పెంతయు - మెలఁగు నీవలన।
హాయిగా వెలుపు ర - వంతైన లేక।
వేత్వేల నిలిపితి - విన్ను మన్నులను।
మాపు చుక్కలఁ బవ - ల్కలయింతు ప్రొద్దు।
నీపనులన్నియు - న్నేలెకాపించు।
జగమునాదరువగు - చల్లని వేల్ప

(౩౪) ఒంటిదర్వు, వంతులు ౮, వడి ౪, ఉసి ౫

నిసాస రీ నీ నీ : సారినీసాని సా రీ. సాస రి సాససాసా।
ఉతస్వయాతన్వా॰ సంవదేతత్కదాన్వం తర్వరుణోభువాని।
సారీ నీ స స రి సాసాస సాసనిసా రి నీసా ని స రీ నిసారీ
కింమేహవ్యమహృణానోజుషేతకదామృళీకం సుమనాఅభిఖ్యం

చ॥ ఎప్పుడు నీతోడ - నేఁబల్కువాఁడ।
నెపుడు నాచేతి కూ - డీవు కుడ్చెదవు।
కన్ను పండువుగ ని - న్గనఁగల నెపుడు।
నీవు నే నొక్కటై - యున్నఁడుండెదము।
బతిమాలుకొందు ని - న్బలుమాఱ్లు నేను।
చప్పున సెలవిమ్ము - చల్లని వేల్ప

(౩౫) చౌదరువు, వంతులు ౧౬, వడి ౩, ఉసి ౩

నీ సాససారీ సస సనిసాసా రీసాససని స రీనిసారీ।
పృచ్ఛేతదేనోవరుణదిదృక్షూపోఏమిచికితుషోవిపృచ్ఛం।
ని నీ ససారీని స రీ స సా స నిసా ని సా నీ సరి సా ససాసా।
సమానమిన్మేకవయశ్చిదాహురయంహాతుభ్యంవరుణోహృణీతే

చ॥ నాపయి నీవల్గి - నాఁడవంచెల్ల।
తెలిసినవారలు - తెల్పుచున్నారు।
చేసితినేతప్పు - సెలవిమ్ము వడిగ।
సడలించు మిక్కట్లు - చల్లని వేల్ప

(౩౬) ఒంటిదర్వు, వంతులు ౮ వడి ౪, ఉసి ౩

ససా రిసాససస నీసానీ సానీ సా నీ స రీ సనిసరీ సా।
కిమాగఆసవరుణజ్యేష్ఠంయత్స్తోతారంజిఘాంససిసఖాయం।
ససా రీ సాసా సాససాస నీ సా రీసా నీసాసరి సాని సరిసా
ప్రతన్మేవోచోదూళభస్వధావో౽వత్వానేనాసమసాతురఇయా

చ॥ ఏతప్పు చేసినా - నీవు నన్నిట్లు।
కట్టెఱుంగనివాఁడ - కట్టి కొట్టెదవు।
తెలుపు నానేరము - దిద్దుము నన్ను।
సరిగఁ గొల్చెద నిన్ను - జల్లని వేల్ప।

(౩౭) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౩

సరీ నీ సానిసారీ సనీ సా నిసా నిసా రి ససా ని సారీ।
అవద్రుగ్ధానిపిత్ర్యాసృజానో౽వయావయంచకృమాతనూభిః

సరిసాసాస నిస నీ సనీ సా ని సానీసా ససా నీ సరీ సా
అవరాజన్పశుతృపంనతాయుంసృజావత్సంనదామ్నోవసిష్ఠం
బ॥ బ్రతుకుతోనే యల - వడిన నాతప్పు।
సైరించి నాకట్లు - సడలించుమీవు।
బొందిపుట్టిన నేర - ములు నావికావు।
పసివానియెడఁ గీడు - పాటింపనేల।
దూడకు మెడపల్పుఁ - దొలఁగించునట్లు।
జార్పుమీ యిడుముడి - జల్లని వేల్ప

(౩౮) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪
ససాసాసారీ సస నీస నీ సాస రీ నీ సాని సారినీ సరీ సా।
ససస్వోదక్షోవరుణధ్రుతిఃసాసురామన్యుర్విభీదకోఅచిత్తిః।
సానీసా నీ స రీ స ససనీ సాసారీ ని సాసరిసాసాస నీ సా
అస్తిజ్యాయాన్కనీయసఉపారేస్వప్నశ్చనేదనృతస్యప్రయోతా
బ॥ పుట్టక ముందు త - ప్పుల నెట్లు నేను।
చేసితినో యవి - చెప్ప నాతరము।
వదలునా తనయంత - వచ్చిన కీడు।
కలనైన నావంటి - కానిమానిసికిఁ।
బనికిమాలినవాని - పైఁబాతమేల।
సైచు నానేరమో - చల్లని వేల్ప

(౩౯) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩
సరీ నీ సాసనీ స రీ ససాని సా నీ సాని సా ని సా రీ సా॥
అరందాసోనమీఢుషేకరాణ్యాహందేవాయభూర్ణయేఽనాగాః
సరీ సస నిస రీ నీసానీ సా సా రీ నీ సా నిసరిసా ససాసా
అచేతయదచితోదేవోఅర్యోగృత్సంరాయేకవితరోజునాతి
బ॥ ఎల్లప్పు నీయద్దు - లేనమ్మికొల్చు।
బంటును నాతప్పు - పాటింపఁబోకు।

బ్రతికించు ననుమంచి - వానిఁగావించు।
జరిపించు నాకోర్కె - చల్లనివేల్ప

(౪౦) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧
ని సా ససా రీ సససాస సాసా నిసాసాని సరీస సాససాసా।
అయంసుతుభ్యంవరుణస్వధావోహృదిస్తోమఉపశ్రితశ్చిదస్తు।
సానీసా నీస ని సా రీసాసాస నీ సా రీ సానీ సనీ స రీసా
శంనఃక్షేమేశముయోగేనోఅస్తుయూయంపాతస్వస్తిభిఃసదానః
బ॥ కలుముల నెల్లనీఁ - గలిగినతేఁడ।
నిన్నుఁగూర్చినపాట - నీవాలకించు।
మా కెప్డు నిల్వనీ - మామంచిగడన।
సరిగ మమ్మేలుమా - చల్లని వేల్ప

(౪౧) చౌదరువు, వంతులు ౨౯, వడి ౧
నీ స సానీ సరి సానీ సనీ స నీ రీ సాస నీస రీ।
బభ్రిరేకోవిషుణఃసూనరోయువాఞ్జ్యంక్తేహిరణ్యయం।
సై॥ మెఱుఁగు బంగరుపేరు - మెడఁదాల్చువాఁడు।
సరిగజేజేలలోఁ - జల్లని వేల్ప

వేల్పుతేఁడు ౭౭ దరువులు

(౧) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఉసి ౧
సారీ ని ససీరీ నీస రీ నీ సా రిని సారీస నిసా రినీసా।
ఇంద్రస్యనువీర్యాణిప్రవోచంయానిచకారప్రథమానివజ్రీ।
సనీ సాని సానిసారిసానీస నీస రీ సససీసారి సా సా
అహన్నహిమన్వపస్తతర్దప్రవక్షణాఅభినత్పర్వతానాం
బడి॥ సలిపినాఁడెన్నియో - చక్కని పనులు।
మునుపు వేలుపు జగ - మునకు మేల్గోరి।

కొసియాడుచుందునా - గొప్పచేతలను।
పిడికిటన్మబ్బులు - పిడిచి తోడ్తోన।
గోరినట్టులు వాన - కురియించినాఁడు।
కొండలు దొల్చి వా - గులు తెచ్చినాఁడు

(౨) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౮

సనీ స నీ సారిసాసాస నీ సాసారీ నీసా రీ నీ రీ ససాసా
అహన్నహింపర్వతేశిశ్రియాణంత్వష్టాస్మైవజ్రంస్వర్యంతతక్ష।
నీ సా రిస నీసనీ సా రిసా నీసా రీ సనీ సస రిసానిసా రీ
వాశ్రాఇవధేనవఃస్యందమానాఅంజఃసముద్రమవజగ్మురాపః

బ॥ కమ్మరి చేసిన - కత్తిచేఁబట్టి।
కొండమీఁదన్మబ్బుఁ - గొట్టెనావేల్పు।
వడిదొడ్డికావులు - పర్వెడునట్లు।
నెగడియానీరు ము - న్నీటికిఁ జేరె

(౩) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౩

ని నీ స రీ సా ససానిసా నీ స రీ స సాస ససాని సారీ।
వృషాయమాణోఽవృణీతసోమంత్రికద్రుకేష్వపిబత్సుతస్య।
సాసారి సాని స రీసానిసాని స రీ సాసా ససని సాస రీ సా
ఆసాయకంమఘవాదత్తవజ్రమహన్నేనం ప్రథమజామహీనాం

తండ్రి॥ మొదటన్పుట్టిన మబ్బు।
న్మొత్తదలంటన్వాఁడికత్తి - మొనఁదునుమాడెన్।
మొదవుఁ దగులు నాఁబోతటు।
కదియుచు నావేల్పు మేలు - కైతమకిమునన్

(౪) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

స నీ సా రీ స సనిసా స రీ నీ సా నీ స నీ స రి నీ సా
స నీ సా।
యదింద్రాహన్ప్రథమజామహీనామాన్మాయినామమినాఃప్రోత
మాయాః।

సాసా రీ నిసనీ సా ని సా రీ నీసా నీ సా నీ ససరీ ససాసా
ఆత్సూర్యంజనయన్ద్యాముషాసంతాదీత్నాశత్రుంనకిలావివిత్సే

బ॥ ఇంతతోఁ బోక నీ - వెంతయోవేల్ప।
తొలిమబ్బు నెప్పుడు - తునుమాడినావొ।
యప్పుడె కఱవు కొ - ఱ్ఱవడఁగించినావు।
రప్పించినావు త - ర్వాతఁ గొఱ్ఱంబొద్దు।
వేడుకన్విచ్చల - విడితిర్గినావు

(౫) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౨

సరీ నీ సా రీ ని సనీ రీ నిసా నీ సారీస సని సా నిసారీ।
అహన్వృత్రంవృత్రతరంవ్యంసమింద్రోవజ్రేణమహతావధేన।
సా రీ సానిసరిసానీ సనీ సా రీ సస ససనిసా రి నీసా
స్కంధాంసీవకులిశేనావివృక్ణాహిఃశయతఉపపృక్పృథివ్యాః

ఋ॥ వడివడిం బగవారిఁ - బడఁగూల్చువెరవు।
వాఁడికైదువుచేతఁ - బట్టియావేల్పు।
కడువాననడ్డిన - కఱవు చేతులను।
డెగ్గించిననక్కూళ - డెబ్బునఁగూలెఁ।
గొమ్మలతోఁ గూడ - గొడ్డలివలనఁ।
డెగి యొఱగినచెట్టు - తెఱఁగుననేల

(౬) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

ని నీ సారినీ సనిసాస నీ సా రి సానీసారి సనీ స రి నీసా।
అయోద్ధేవదుర్మదఆహిజుహ్వేమహావీరంతువిబాధమృజీషం।
సారీసాసాని సరి సానిసానీ సానిసా రీ ససనిసా రి సాసా
నాతారీదస్యసమృతింవధానాం. సంరుజానాఃపిపిషఇంద్రశత్రుః

బ॥ మఱి తన్నుమించిన - మగఁడు లేఁడనుచు।
విచ్చలవిడి విఱ్ఱ - వీఁగుచున్నఱవు।
జగజెట్టి నెదురు గాం - చని వేల్పుమిన్నఁ।

బోరున కైపిల్చి - బుజమప్పళించి।
పొగరునఁ దాఁకి దె - బ్బున నేలఁగూలె।
నొడ్డుల మించి యే - ళ్లుప్పొంగిపాఱె

(౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

నిసా రినీ సారి ససాని సాని సా నిసాని సనిసా రీ ససాసా
అపాదహస్తాత్ప్రసృతస్యదిందత్రిమాస్యవజ్రిమథినానౌజఘాన।
సానీసా రీ స నిసా నీ స రీ సాస నీసా నీ సా రిస నీ రీ సా
వృష్ణోవధ్రిఃప్రతిమానంబుభూషన్పురుత్రావృత్రోత్రిశయద్వ్యస్తః
బ॥ మిగులఁ గొజ్జాగూట - మికిరేఁగునట్లు।
తునిసిన కాలు సే - తుల నొచ్చియైనఁ।
బోరాడి కఱవు తెం - పున వేల్పు దెబ్బఁ।
బిడుగుపాటునఁ గొండ - పెల్లలాగూరగ

(౮) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నిసాసనీస రి ని సా స రీ నీ స నీ స రీ నీ సరి నీ సా రీ।
నదంనభిన్నమముయాశయానంమనోరుహాణాఅతియంత్యాపః।
సా రీ నీ సా రి ని సానీస రీనీ సానీ స రీ సాస నీ సారిసాసా
యాశ్చిద్వృత్రోత్రిమహినాపర్యతిష్ఠత్తాసామహిఃపత్సుతఃశీర్బభూవ
బ॥ కడుఁదూలి నిదురించు - కఱవును గడచి।
యొడ్డులమించి నీ - రుప్పొంగిపాఱె।
నీటియుద్ధునఁ బడి - నీలిగెన్వఱవు।
జగమున కెంతయు - న్సాంతసమలరె

(౯) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నీసా రిసా ససా నీ స నీ సా రీ సా నీ సనిస రీససాసా।
నీచావయాఅభవద్వృత్రపుత్రేంద్రోఅస్యాఅవవధర్జభార।
సారినీ సా సరిసానీస రీనీసా రీ ససానిస రీ నీ సనీసా
ఉత్తరాసూరధరఃపుత్రఆసీద్దానుఃశయేసహవత్సానధేనుః

బ॥ వాఁడీకై దువుగొని - వడివిూఱవేల్పు।
పడఁగొట్టి నన్నేల - పైవాలెఁ గఱవు।
దానితోనద్దాని - తల్లియు నొఱగె।
కూఁకటివేరుతోఁ - గూలు చెట్టట్లు

(౧౦) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

సరీసాసాసాస ససానిసా నీ సా రీ నీ సానీ సరి నీ సరీసా।
అతిష్ఠంతీనామనివేశనానాంకాష్ఠానాంమధ్యేనిహితంశరీరం।
నీ సారి నీ సా సరినీ సా రీ నీసాసనిసారి ని సారి సాసా
వృత్రస్యనిణ్యంవిచరంత్యాపోదీర్ఘంతమఆశయదింద్రశత్రుః
బ॥ నీటియుట్టగ్గున - నేలలోఁ గలిసి।
యూరుపేళ్లేక క్రిం - దొరగి పిన్నిదుర।
నూరకుండిన కఱ - వుబ్బిన యొడలి।
పైదాఁటి యుప్పొంగి - పాఱెనునీళ్లు

(౧౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

నీ సరీనీ సరి సాసాససానీస రీనీ సారీ నిసరీ నిసా రీ।
దాసపత్నీరహిగోపాఅతిష్ఠన్నిరుద్ధాఆపఃపణినేవగావః।
నిసా సనిస రిస నీ స సారీ నీ సా రినీ సా సనిసారిసాసా
అపాంబిలమపిహితంయదాసీద్వృత్రంజఘన్వాఁ. అపతద్వవార
బ॥ పచ్చెపువాండ్రచే - బలుకొండలోయ।
బందాలు పసుపాల - పసులచందమునఁ।
బోతరించిన కఱ - వునకుఁ లోఁబడుచు।
దారిలేకణఁగి క - దలకుండె నీళ్లు।
కానియక్కఱవు పో - గరు ద్రుంచి గండి।
తెఱచియేళ్ల న్వేల్పు - తిరిగి పాఱించె

(౧౨) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

సానీ సా రీ ససనీ స రీ స నిసాసా రీ నీ స రీ నీససారీ।
అశ్వ్యోవారోఅభవస్తదింద్రసృకేయత్త్వాప్రత్యహన్దేవఏకః।

సరి నీ సాసరిసా సా నిసాని స రీ సనీ సారిసానీ ససా రీ

అజయోగాఅజయఃశూరసోమమవాసృజఃసర్తవేసప్తసింధూన్

బ॥ విచ్చలవిడిగఁ గొఱ్ఱె - వ్వీన పాడుకఅవు।

నీకత్తిపోటుచే - నీల్గకయున్న।

నెగురఁ గొట్టుము దాని - నీఁగనువలెను।

మఱలఁ బాఱించుమా - మంచినీళ్లులను

(౧౩) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

సా రీ నీసా స రీ ని సారిసా నిస సా స ని సరిసా నీ స రీ సా।

నాస్మైత్రవిద్యున్నతన్యతుఃసిషేధనయాంమిహామకిరద్ధ్రాదునించ।

సారీ ని సా రి ని సానీస రీ నీ సానిసారీ ని స నీ సరీసా

ఇంద్రశ్చయద్యుయుధాతేఅహిశ్చోతాపరీభ్యోమఘవావిజిగ్యే

బ॥ కదిసి యొండొరువేల్పు - కఅవులుపోర।

వేల్పుమీఁదన్వ్రజ్ఞ - వీఁగుచుఁ గఅవు।

మెఱుముల నఱుముల - న్పిడుగులవాన।

కురియించి క్రొవ్వాడి - కొసకోడిపోయె

(౧౪) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉపి ౩

స రీ నీ సానీ స రిసాససా స నిససా రీ నీ స నీసాసరీ సా।

అహేర్యాతారంకమపశ్యఇంద్రహృదియత్తేజఘ్నుషోభీరగచ్ఛత్।

సరిని సారి నిసానీ సరీ సానీ సాసనీసాసరి నీ స రీ సా

నవచయన్నవతించస్రవంతీఃశ్యేనోసభీతోఅతరోరజాంసి

బ॥ గ్రక్కునఁ గఅవు ర - క్కసుని దుఱ్ఱించితివి।

నింగి నేలల రెంట - నీకెదుర్లేదు।

హాయిగా నీవార - లందఱున్నారు।

వేడుకనాడుమో - వేలుపుఱేఁడ

(౧౫) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

సా రీ నీ సా రిససాని సానీ సరీ స స నీ సనీ సారి సా సా।

ఇంద్రోయాతోఽవసితస్యరాజాశమస్యచశృంగిణోవజ్రబాహుః।

సానిసా రీ స స ససాస నీసా నిసా స నీసా సనిసారిసాసా

సేదురాజాక్షయతిచర్షణీనామరాన్నసేమిఃపరితాబభూవ

బ॥ బండి యుండన్బిగఁ - బట్టినకమ్మి।

యట్టుల జగమంత - కొసరాయగుచు।

నన్దఅన్గడు మరి - యాఁదగా నేలు।

పేరుగల్గిన దొర - వేలుపుఱేఁడు

(౧౬) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪

సాని సా రీ సాస సనీ సనీసా సా రీ సనీ సరినీ సాని సా రీ।.

ఇంద్రసోమంసోమపతేపిబేమంమాధ్యందినంసవనంచారుయత్తే।

నీ సా నీ సా రీ స ససాస సాసాని సా నీ సరీనిస రీ ససాసా

ప్రపుథ్యాశిప్రేమఘవన్నృజీషిన్విముచ్యాహరీఇహమాదయస్వ

బ॥ పట్టపగల్కైము - వార్చిన తేఁట।

నీవారగించుము - నీగుఱ్ఱములకు।

మేఁపు కడుపునిండ - మిగిలినపిప్పి।

మము హాయి బ్రదికించు - మావేల్పుఱేఁడ

(౧౭) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉపి ౨

స రీ ససానీ సరిసా స నీసా సనీ సా రీ సనిసా నీస రీ సా।

గవాశిరంమంథినమింద్రశుక్రంపిబాసోమంరరిమాతేమదాయ।

నీ ని స నీ సా రిసాసానిసారినిసా రీ నీసా ని ససా రిసాసా

బ్రహ్మకృతామారుతేనాగణేనసజోషారుద్రైస్తృపదావృషస్వ

బ॥ ఒప్పుగాఁ బదునొకం - డొఱ్ఱిడలి బందుగులు।

నురువడి నైదుగు - రుసురు చుట్టాలు।

నీతోడఁ గూర్చుండి - నిన్గొనియాడ।
విందారగించు మో - వేలుపుఁ తేఁడ

(౧౮) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఊసి ౧

సా నీసా నీ సాసరి నీస రీనీసా రీ సపాస నిస రీ నిసారీ।
యే తేశుష్మం యేతవిషీ మవర్ధన్నర్చంత ఇంద్రమరుత స్తఓజః।
సా రీ సనీసరిసాసాస సా నిసరీ నీసా నీ సరిసాససాసా
మాధ్యందినేసవనే వజ్రిహ స్తపిబారుద్రేభిఃసగణఃసుశిప్రి
బ॥ నీకుఁ జోడైవచ్చి - నీపగవారి।
పీచమడంచి నీ - బీరము పొగడు।
బంటులతోఁ బట్టి - పగలు మాయింట।
విందారగించు మో - వేలుపు తేఁడ

(౧౯) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఊసి ౧

ససారీ ని స రిసా ససాని సారీ నిసారీ ని స నీ ససా రీ।
తఇన్న్వస్య మధుమద్వివిప్ర ఇంద్రస్యశర్ధో మరుతో యఆసన్।
సా రీనీ సారీ నిసా నిసారీ నీస నీ సారి సా సానిసారీ
యేభిర్వృత్రస్యేషితో వివేదామర్మణో మన్యమానస్య మర్మ
బ॥ ఒడలు నడ్పించునై - దుసురుగాడుపులు।
బ్రతుకునకడ్డమా - పగవానిఁబట్టి।
పొగరూడ్చుమని నిన్నుఁ - బురిగొల్ప నెదిరి।
త్రుళ్లాడ్చితివి నేర్పు - తో వేల్పు తేఁడ

(౨౦) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩ ఊసి ౧

౨ నీ స రీ ని సరిసాస నీసా సనీ సా నీ సారిసానీ రీ సా।
మనుష్వదింద్రసవనం జుషాణః పిబాసోమం శశ్వతే వీర్యాయ।
ససాసరీ స సాసాస నీ సా రినీ స రినిసాసారీ ససాసా
సఆవవృత్స్వహర్యశ్వయజ్ఞైః సరణ్యుభిరపో అర్ణాసిసర్షి

బ॥ మావంట పొగఁబీల్చి - మత్తిల్లుపొద్దు।
మాయింటి విందుల - న్మరగిన నీవు।
మాకఱవెడఁబాపి - మమ్ము మన్నించి।
తగువాన గురియింపఁ - దగు వేల్పు తేఁడ

(౨౧) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩

స ని సాసారి నీ సారినీ సా సారీ సనీసా రి నీసాని సా సా।
త్వమపో యద్ధవృత్రం జఘన్వాఁ అత్యాఁ ఇవ ప్రాసృజః సర్తవాజౌ।
స రీ సపా ని సరిసా నిసారిసానిసా నీ సరినీసాసరీ సా
శయానమింద్ర చరతా వధేన వవ్రివాఁ సంపరి దేవీర దేవం
బ॥ నీటి నలముకొని - నిదురించు కూళ।
కారు మబ్బునకుమై - కంబూడఁగొట్టి।
కోరినట్టులు వాన - గురియించినావు।
వేడుక న్మాకూర్మి - వేలుపు తేఁడ

(౨౨) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఊసి ౧

స రీ నిసాస రిసా నీ ససా రీ ని సా రినీ స నిసనీ స రీ సా।
యజామ ఇన్నమసా వృద్ధమింద్రం బృహంతమృష్వమజరం యువానం।
సా రీ ని సా నిస రీ నీ స రీ ని ససారిసాసని సా రీ ని సా రీ
యస్యప్రియే మమతుర్యజ్ఞియస్య నరోదసీ మహిమానం మమాతే।
బ॥ మంచివడతమప్పి - మావిందుగుడ్చి।
మెలపాయమున నుండు - వెప్పటికైన।
కొనియాడఁ దరమ నీ - గొప్పతనంబు।
మా మొ్రక్కు గైకొను - మా వేల్పు తేఁడ

(౨౩) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩

సా రీ నిసాని స రి సానిసా రీ ని సారి నీసాసరి సానిసారీ।
ఇంద్రస్యకర్మసుకృతా పురూణివ్రతాని దేవానమినంతి విశ్వే।

నీ సాని సా రి నిసాసా ని సాసా నిసా నిసా రి ని స రీ ని సారీ
దాధారయఃపృథివీంద్యాము తేమాంజజానసూర్యముపసంసుదంసాః

బ॥ ఎల్లజేజేలు నీ - కెదురాడలేక।
నీచేయుపనుల కెం - తేలొంగినారు।
మీఁదుకిఁదుల నడి - మిన్నల మూఁడు।
జగముల వ్రేలి కొ - సన్దాల్చినావు।
రేపుమాపులను స - రిగ నిల్పినావు।
వెలుఁగుల న్వెల్గించు - వేలుపుఱేఁడ

(౨౮) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪

సారీ స నీసా సనిసారినీ సా నీసా సా నీ సా సరిసా నిసా రీ।
అదో్రిఘుసత్యంతవతన్మహిత్వంసద్యోయజ్ఞాతోఅపిబోహాసోమం।
సాసా రిసాస నిసరీ నిసానీసా నీ ససా రీ నిస రీ ససాసా
నద్యావఇంద్రితవస స్తుభోజోనాహాఃనమాసాఃశరదోవరంత

బ॥ మంచి నడ్వడిగల - మానిసి విందు।
కోరి నీయంతట - న్గుడిచెదవీవు।
కాసంతయున్గీడు - కావించఁబోవు।
జగమునకున్మేలె - సల్పుచుండెదవు।
నీదారి కడ్డు రా - నేర రెవ్వారు।
పూఁటలు రేపు మా - పులు నెలలేండ్లు।
నీయిచ్చ చొప్పున - న్దిరుగుచునుండు
వేటెద్ది నీకన్న - వేలుపుఱేఁడ

(౨౯) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

సా నీసా రిససా నీసరీ ని స రీ ని సారీ సనిసా రీ సా।
త్వంసద్యోఅపిబోజాతఇంద్రిమదాయసోమంపరమేవ్యోమన్।
సా నీసా రీ స నిసాసారిసానీసరీ ససానీ సా నీ స రీ సా
యద్ధద్యావాపృథివీ ఆవివేశీరథాభవఃపూర్వ్యఃకారుధాయాః

బ॥ అన్నిజగంబుల - కాసరాయైన।
యాకసంబున కైతి - వాదరువీవు।
నిక్కముగాఁ దన్వి - నీకున్న దూపు।
మచ్చరం బెఱుఁగని - మానిసి బ్రతుకు।
కోనసాగ మేల్నమ - కూర్చెదవీవు।
విఱుగు తఱుఁగు లేని - వేలుపుఱేఁడ

(౨౬) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౨

సనీ స రీ సనిస రీ నిసారిసానీ స రీ సాసససానిసా రీ।
అహాన్నహింపరిశయానమర్ణ ఓజాయమానంతువిజాతతవ్యాన్।
సరీస నీ స సరి నీ సనీసా స నీస రీ నీ నీ : సాస రీసా
న తేమహిత్వమనుభూదధద్యౌర్యదన్యయాస్ఫిగ్యాక్షా మవస్థాః

బ॥ నీటి నలమి తెగ - నీగ్రెడు మబ్బు।
క్రొవ్వు దునిమి వాన - కురియించినావు।
పిడికిటం బట్టితి - వి పుడమి నెల్ల।
నీగొప్ప గొనియాడ - నేర రెవ్వారు।
వేడ్క దినుసు పన్ను - వేలుపుఱేఁడ

(౨౭) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

నీ సాస రిసాని సారి నీ సానిసాని సా ని సరీ సా ని సారీ।
యజ్ఞోహింతఇంద్రివర్ధనోభూదుతప్రియఃసుతసోమోమియేధః।
నీ సారినీ స రిస నీ స నీసానీసా నీసారి స ని సారి సాసా
యజ్ఞేనయజ్ఞమవయజ్ఞియఃసన్యజ్ఞస్తేవజ్రిమహిహత్యఆవత్

బ॥ మాపాగడ్త నినుఁ బ - ల్మఱు హెచ్చరించు।
మంచి నడ్వడి మీఁద - మక్కువ నీకు।
గొప్పవాఁడవు గానఁ - గోరి కాచెదవు।
నిను నమ్మికొన్న వా - నినుగునట్లు।

వేడుకతోడ మా - విందారగించి।
మాకీడు పోఁగొట్టు - మా వేల్పు తేఁడ

(౨౮) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౫, ఉసి ౬

నీ సాసాని సనిసా రీసానీసా సా రీ నీ సా నిసారి సాససాసా।
యజ్ఞేనేంద్రమవసాచక్రేఅర్వాగైనంసుమ్నాయనవ్యసేవవృత్యాం।
సా పారీ సాసా ని సానీ సా నీ సా రీ ని సా రినిసనా రిసాసా
యఃస్తోమేభిర్వావృధేపూర్వ్యేభిర్యోమధ్యమేభిరుతనూతనేభిః
బ॥ మంచినడతగల - మానిసియెల్లను।
దన వైపునకు నిన్ను - దబ్బునలాగు।
నేఁగూడ నెంతయు - నినుఁగొనియాడి।
యిరవు కావింతునా - యెడఁద నీకెపుడు।
ఇదివఱకున్నెద్ద - లిపుడిఁక మేము।
నిన్గొల్చి హాయిగొం - టిమి వేల్పుతేఁడ

(౨౯) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

నిసానిసా రీ నిసరీ నిసానీ సరీ నిసా పా సీ సా ని సారీ।
వివేషయన్మాధిషణాజజాన స్తవైపురాపార్యాదింద్రమహ్నః।
పా రి నీ సారి నీసనీస రీ సానీ సానిసా రి ని స రీ స సాసా
అంహసోయత్రపీపరద్యథానోనావేవయాంతముభయేహవంతే
బ॥ ఒడ్డులందున్నవా - రోడంగినివలెఁ।
బోరిలోఁ దమకు ము - న్ముందెతోడ్పడఁగ।
నిరువంకవారు ని - న్నే పిల్చుచుందురు।
అడ్డులెవ్వియును - నన్నాపక మున్నె।
పొగడెద నిన్నలం - పు పొడమినపుడె।
వెంటనే మేల్కొందు - వేలుపుఱేఁడ

(30) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి 3

పారీ సా సాస నిసనీ సా నీసా రీనిసా రీ ససనీసరీ సా।
ఆపూర్ణోఅస్యకలశఃస్వాహాసేక్తేవకోశంసిసిచేపిబధ్యై।
సరీ ని సాసారిసానీ స రీ సాస సాని సనిససా రీ నిసా రీ
సముప్రియాఆవవృత్రన్మదాయప్రదక్షిణిదభిసోమాసఇంద్రం
బ॥ తిత్తిలోనుండి బిం - దెడు వెల్వునట్లు।
నీవీనులందు నిం - డింతు నాపాట।
ఎంతయు బత్తితో - నేనిడు మొక్కు।
నీమది నలరించ - నీ వేల్పుతేఁడ

(3౧) చౌదరువు, వంతులు ౧౭, వడి 3, ఉసి ౧

సారీ సనీసా రి ససా నిసానీ సా రి నీ సనిసా రీ ససాసా।
సత్వాగభీరఃపురుహూతసింధుర్నాదద్రయఃపరిషంతోవరంత।
నీసా సరీస సనిసా స నీ సానీ సా నిసరి నీ సారి నీ సా
ఇత్థాసఖిభ్యఇషితోయదింద్రాదృళ్హంచిదరుజోగవ్యమూర్వం
బ॥ నినుఁ గొండగాని ము - న్నీరైనఁగాని।
యడ్డఁజాలఁదికెట్టి - యడ్డంకిగాని।
బత్తులకై తెప్ప - పాటున నీవు।
పెన్నిచ్చు నార్పితో - వేలుపుఱేఁడ

(3౨) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నిసారిసాసనిసరీనిసారినీసాసనీసరినీసారిసాసా।
శునఃహువేమమఘవానమింద్రమస్మిన్భరేనృతమంవాజసాతౌ।
నీ సా రినీ స నీ స రీ నిసానీ సా రీ నీ సా రినీ సనీ సరీ సా
శృణ్వంతముగ్రమూతయేసమత్సుఘ్నంతంవృత్రాణిసంజితంధనానాం
బ॥ మము నెదిరించు వెం - బడి కొంటెదొంగ।
కూళపోరున వేడు - కొందుము నిన్ను।

మమ్మును గెలిపించు - మాహాయిమీాఅ।
మాకోరికల నిడు - మా వేల్పుతేఁడ

(౩౩) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩

సరిసాని ససా రి ని సారి సా ని సరీ ససా। సరీ నీ సా రీసాని సా।
ఉపనఃసుతమాగహిసోమమింద్రగవాశిరం।హరిభ్యాంయాస్తేఅస్మయుః॥
సైంధోదు॥ తినరమ్మ మాయింటి - తిమ్మనంబిపుడు।
వెనుకొని గుజ్జుము - న్వేలుపుతేఁడ

(౩౪), ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩, ఉసి ౧

సరీ ని సని సా రిస సానీ సా సా రిసాని సా।నిసా రీ స నీ సరీ।
తమింద్రమదమాగహింబహిఃష్ఠాంగ్రావభిఃసుతం।కువిన్న్వస్యతృప్ణవః॥
సై॥ మీఁగడ గట్టిన - మేలైన పాలు।
త్రాగుము కడుపు నిం - డన్వేల్పుతేఁడ

(౩౫) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩,

సా రి నీసా సనీ స సా రీ స సనిసా నిసా।
ఇంద్రమిత్థాగిరోమమాచ్ఛాగురిషితాఇతః।
నీస నీసారిసానసా
ఆవృతేసోమపీతయే
సై॥ మాయింటికినిమ్ము - మైకమున్ద్రావ।
హాయి మా మెప్పు వి - న్మావేల్పుతేఁడ

(౩౬) ఒంటిదర్వ్యా, వంతులు ౮, వడి ౪, ఉసి ౧

సానీ సారీ స నీసనీ సా రీనిస రి సాస సా।
ఇంద్రసోమస్యపీతయేస్తోమైరిహహవామహే।
నీసారీ నిసనీ స రీ
ఉక్థేభిఃకువిదాగమత్
సై॥ విచ్చేయు మాయింటి - విందారగింప।
ముచ్చటన్దాంటి చొ - ప్పున వేల్పుతేఁడ

(౩౭) ఒంటిదర్వ్యా, వంతులు ౮, వడి, ౪ ఉసి ౩,

సా ని సా రీ ని సాని సాసారిసాస ససాససా।
ఇంద్రసోమాఃసుతాఇమేతాన్దధిష్వశతక్రతో
నిసరీసాససాససా
జఠరేవాజినీవసో
సై॥ ఒనరించినావు మే - ల్గొప్పగా నీవు।
తనివిగాఁ బాల్ద్రావఁ - దగువేల్పుతేఁడ

(౩౮) ఒంటిదర్వ్యా, వంతులు ౮, వడి ౪, ఉసి ౧

నీసా సా రీ ససానిసా సా రీస సని సారిసా।
విద్మాహిత్వాధనంజయంవాజేషుదధృషంకవే।
సరీ సానీ స రీ ససా
అథాతేసుమ్నమీామహే
సై॥ పగవారి నెల్లప్డు - బవరంబులోనఁ।
బొగరుడ్చియిడుము సొ - మ్ములువేల్పుతేఁడ

(౩౯) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩

నీస రీ ని సరీ సనీ స రీ ససాససాససా।
ఇమమింద్రగవాశిరంయవాశిరంచనఃపిబ।
నీస్సానీ స రిసాని సా
ఆగత్యావృషభిఃసుతం
సై॥ పాలతోడన్నిండి - వంటచేసితిమి।
కోరిలుమాయింట మే - ల్కొనివేల్పుతేఁడ

(౪౦) ఒంటిదర్వ్యా, వంతులు ౫, వడి ౪

సాసారీ నీ స నీనీ : సా రీ సా సా సనీస రీ।
తుభ్యేదింద్రస్వఓక్యే సోమంచోదామిపీతయే।
నీస రీ సాస సాని సా
ఏషరారంతుతేహృది

సై॥ వేడుకన్నిన్నుఁ దాఁ - వించినపాలు।
ఆడించు మత్తుగో - న్నటువేల్పుతేఁడ

(౪౧) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩, ఉసి ౧

సా నిసారి నీసరీ నీ స రీ స స సాస సా।
త్వాంసుతస్యపీతయేపత్ని మింద్రహవామహే
ని నిసారీ సనీస రీ
కుశికాసోఅవస్యవః

సై॥ హాయిగా నినుఁబిల్తు - మారగింపులకు।
మాయెడ నెనరుంచు - మావేల్పుతేఁడ

(౪౨) ఒంటిదర్వ్యా, వంతులు ౮, వడి ౪, ఉసి ౩

సరిసానీ స సారి నీసాసా రీ సాససాస సా।
నకిరింద్రత్వదుత్తరోనజ్యాయాం అస్తివృత్రహన్।
సరినీ సాస నీ సా
నకిరేవాయథాత్వం

సై॥ కఱవునడంచి మే - ల్కావించు నీకు।
సరితేఁడెవఁడుసరా - సరివేల్పుతేఁడ।

(౪౩) ఒంటిదర్వ్యా, వంతులు ౮, వడి ౪

నీ సా నీసరి నీ స నీ సా రీ నీసా రిసాస సా।
సత్రాతేఅనుకృష్టయోవిశ్వాచక్రేవవావృతుః।
నీసా ని సా రిసాని సా
సత్రామహాఁ అసిశ్రుతః

సై॥ నిక్కపుమానిసు - ల్నినుఁ వెంబడింతుఁ।
పక్కయుండలుబండి - వలెవేల్పుతేఁడ

(౪౪) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩

సారీ నిసానిసా రీ నీసా రిసా స స స సా।
విశ్వేచనేదనా త్వాదేవాసఇంద్రయుయుధుః।

స సనీసా నిసా రిసా
యదహానక్తమాతిరః

సై॥ పగవారిసందటి - న్వరిమూర్చునిన్ను।
బొగడుకొనెదమెల్ల - పుడు వేల్పుతేఁడ

(౪౫) ఒంటిదర్వ్యా, వంతులు ౮, వడి ౪, ఉసి ౩

సా నీ సరీ నిసారీ నీసా సా రీ ని సా రి సా।
యతోరిత బాధితేభ్యశ్చక్రింకుత్సాయయుధ్యతే।
ని నీ స రీ ని సా రీ
ముషాయఇంద్రసూర్యం

సై॥ నినుఁగొల్చుబత్తుని - న్గలిపించినావు।
కొనిపొద్దుకైదువు - క్కనవేల్పుతేఁడ

(౪౬) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩

సా రినీ సా రి సా ని సాసానీ స రీ నిసాని సా।
యత్రదేవాఁ ఋఘాయతోవిశ్వాఁ అయుధ్యఏకఇత్।
స రీ స ని సా స రీ
త్వమింద్రవనూఁరహన్

సై॥ ఎక్కటిన్జేజేల - కెల్లఁదోడ్పడుచు।
రక్కసులన్దురించ - రావేల్పుతేఁడ

(౪౭) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩, ఉసి ౧

సా నీ ససా రీ ని సస రిసాసా ని సా రీ।
యతోరితమర్త్యాయకమరిణాఇంద్రసూర్యం।
సా నీ సరీనిసారిసా
ప్రావఃశచీభిరేతశం

సై॥ నినుఁగొల్చుచున్నమా - నిసులఁగాఁచుచు।
చెనటివేఁడిన్డులి - చినవేల్పుతేఁడ

(౪౮) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

ససా ని సారిసాస నీ స రిసాసాని సారిసా।
శిమాదుత్తాసివృత్రహాస్మఘవన్మన్యుమత్తమః।
సాసా ని సాని సా రిసా
అత్రాహదాను మాతిరః

సై॥ మఱియును నీయల్క - మానవేమింక।
చెఱుపురక్కసులఁ ద్రుంచి - చినవేల్పుఱేఁడ

(౪౯) చోదరువు, వంతులు ౨౩, వడి ౨

నీసాసానిసనీస . సా రి నిసాని సా రీ।
ఏతద్ఘేదుతవీర్య½ మింద్రచకర్థపౌంస్యం।
స నీ సా రీస నీస నీ సరీ స ని సరీ నిసా।
స్త్రియంయద్దుర్హణాయువంవధీర్దుహితరందివః

సై॥ మగవాఁడు నీకంటె - మఱికలఁడెవఁడు।
తెగనేసితసరసం - దెన్వేల్పుఱేఁడ

(౫౦) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౩, ఉసి ౧

నిసారీ సా సని సరీ ని సారి నీ స రీ సా।
దివశ్చిద్ఘాదుహితరంమహాన్మహీయమానాం।
నిసా రిసా ని సారిసా
ఉషాసమింద్రసంపిణక్

సై॥ మిక్కిలి కూళవై - మింటఁదోఁతెంచు।
రక్కసన్ద్రుంచితౌ - రావేల్పుఱేఁడ

(౫౧) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౨

సనీ సా సరిసాసనీసా రీ నీ సరి నీ స రీ।
అపోషాఅనసఃసరత్సంపిష్టాదహబిభ్యుషీ।
ససా రీ నీస నీ స రీ
నియత్సీంశిశ్నథద్వృషా

సై॥ తనబండి నీవు చిం - దరచేసినంత।
చేఁనటిరక్కసపఱి - చెన్వేల్పుఱేఁడ

(౫౨) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

నీసరీ నీ స రీ సనీ స రీసానీ స నీ సా।
ఏతదస్యాఅనఃశయేసుసంపిష్టంవిపాశ్యా।
నిసారిసాసనీ సరీ
ససారసీంపరావతః

సై॥ చెక్కలై నీటఁగ - ల్పెన్వంజబండి।
రక్కస యేమయ్యె - రా వేల్పుఱేఁడ

(౫౩) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

నిససా రీ స నీ రీ ససానీ సాస నీస రీ।
ఉతసింధుంవిబాల్యంవితస్థానామధిక్షమి।
సరీసా సాస నీ స రీ
పరిష్ఠాఇంద్రమాయయా

సై॥ వలసినప్పుడు కాలు - వలనీరునించి।
కలిమిమైఁ బెంతు జ - గము వేల్పుఱేఁడ

(౫౪) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౩

నిససారీ స సాని సా స రీ సా నిససారిసా।
ఉతశుష్ణస్యధృష్ణుయాప్రమృక్షోఅభివేదనం।
స నీ స రీస సానిసా
పురోయదస్యసంపిణక్

సై॥ కూళరక్కసి కోట - కొమ్మలుగూల్చి।
యేలుచుందువు మంచి - యెద వేల్పుఱేఁడ

(౫౫) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

నిస నీ సా రీ సనిసారి ని సాసారి నీ సరీ।
ఉతదాసంకౌలితరంబృహతః పర్వతాదధి।

సరీ సాసా ని సారిసా
అవాహన్నింద్రశంబరం
సై॥ మెట్టపై దెగనీల్లు - మేటిరక్కసుని।
మట్టిమల్లాడిన - మగవేల్పు తేడ

(౪౬) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩

నిస నీసారి నీస రీ నిసా రీ సనిసారిసా।
ఉతదాసస్యవర్చ్యసః సహస్రాణిశతావధీః।
సనిసా రీనిసారిసా
అధిపంచప్రధీంరివ
సై॥ కూళరక్కసిఁ తేని - క్రొవ్వ్యాడ్చినావు।
ఆలములోనఁ జ - య్యన వేల్పు తేడ

(౪౭) ఒంటిదర్వ్యా, వంతులు ౪, వడి ౮, ఉసి ౨

నిసాసా నీస నీ స నీ సరీ సాసా నిసారిసా।
ఉతత్యంపుత్రమగ్రువః పరావృక్తంశతక్రతుః।
నీసాసా ని సారిసా
ఉక్థేష్వింద్రఆభజత్
సై॥ ఒగుల మేలున్గోరి - యొంటిఁ బస్తున్న।
తెరువరిన్గాపాడి - తివి వేల్పు తేడ

(౪౮) రెంటదర్వ్యా, వంతులు ౧౧, వడి ౩, ఉసి ౩

నిసాసా నీ స నీ స రీ సానీ సా నీ సనీసరీ।
ఉతత్యాతుర్వశాయదూ అస్నాతారాశచీపతిః।
సా రీ నీసా రిసాస సా
ఇంద్రోవిద్వాఁ అపారయత్
సై॥ పొరపాటునన్నిరి - పోయినవాని॥
మరియాదఁ గాచితి - మఱి వేల్పు తేడ

(౪౯) ఒంటిదర్వ్యా, వంతులు ౪, వడి ౮, ఉసి ౩

నిసాసా నీస సారీ నిస రీ సాస నీ సరీ।
ఉతత్యాసద్య ఆర్యాసరయోరింద్రపారతః
సారీ నీస రిసాససా
అర్ణాచిత్రరథావధీః
సై॥ ఇరుగుపొరుగువారి - నిడుమలఁ బెట్టు।
మొఱటులఁ జక్కాడు - మోవేల్పు తేడ

(౫౦) ఒంటిదర్వ్యా, వంతులు ౪, వడి ౮, ఉసి ౩

సనీ సా రిని సారి నీ సా నీ సా రిసాస సా।
అనుద్వాజహితానయోంఽధంశ్రోణంచవృత్రహన్।
ససారీ నీ స సారిసా
నతత్తేసుమ్నమష్టవే
సై॥ కొంపగాంచనికుంటి - గ్రుడ్డివారలకు।
నింపుగాఁగనుగాళ్ల - నిడు వేల్పు తేడ

(౫౧) ఒంటిదర్వ్యా, వంతులు ౯, వడి ౩ ఉసి ౧

నిసరీ నీ స రీ సా ని సాసా నీ రీ సా।
శతమశ్మన్మయీనాంపురామింద్రోవ్యాస్యత్।
స రీ సాసాస నీ స రీ
దివోదాసాయదాశుషే
సై॥ కలుకు రక్కసిదొర - కలిమిలంకించి।
నెఱమంచివారి మ - న్చినవేల్పు తేడ

(౫౨) రెంటదర్వ్యా, వంతులు ౧౧, వడి ౩, ఉసి ౩

సారీ ససా నిసారిసానిసా రీ నీ సనీ స రీ॥
అస్వాపయద్దభీతయే సహస్రాత్రింశతం హథైః।
నీ సానీ సా రీ నీ స రీ
దాసానామింద్రోమాయయా

సై॥ నినుగొల్చు మంచిమా - నిసినెదిరించు।
పెనుమూఁకల నడంచు - వేలుపుఁ తేఁడ

(౬౩) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౨

ససా ని సారిసాస సా స నీ సరీ ని సారిసా।
స ఘేదుత్తాసివృత్రిహా స్తసహూనఇంద్రిగోపతిః।
సాసాసారీ ససాని సా
యస్తావిశ్వానిచిచ్యుషే

సై॥ కఱవెడఁబాపి ముప్రి - క్కడులనుమాపి।
సిరి మంచివారి కి - చ్చిన వేల్పుతేఁడ

(౬౪) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౩

నిస నీ సా స రీ ని సా రినీసా రీ ని సా రీ।
ఉతనూనంయదింద్రియంకరిష్యాఇంద్రపౌంస్యం।
నీ సా సనీససా రి సా
ఆద్యానకిష్టదామినత్

సై॥ మగటిమిన్నీనిల్పు - మరియాదనెవఁడు।
మగుడింపఁ గలఁడు కప్రిమ్మఱ వేల్పుతేఁడ

(౬౫) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఉసి ౧

నీ సా రీ సా ససాససానీసారి సాసా ని సా।
వామంవామంతఆదురేదేవోదదాత్వర్యమా।
నీ సా నీ సానీ సా స రీ నీ సా నీసాస రీ ససా
వామంపూషావామంభగోవామందేవఃకరూళతీ

సై॥ నినుఁగొల్చు జాలిగుం - డెలకు జేజేలు।
పొనరింతుపి మేల్జగ - మున వేల్పుతేఁడ

(౬౬) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪

సాని సారీ ససానిసా నిసారి నీ సారినీ సా రిసాస సా।
వజ్రిమేకోభిభర్తిహా స్తఆహితంతేనవృత్రాణిజిఘ్న తే।

సై కైదువుచేఁబట్టి - కఱవు రక్కసుని।
చోఁదోలుజోదు - వేల్పులతేఁడొకండె

వేకువరాణి ౩౨ దర్వులు.

(౧) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩

నిస నీ సారిససనీ రీ సా స ససాససా।
సహావామేననఉషోవ్యుచ్ఛాదుహితర్దివః।
నిసా నీ సా రిస ని సా రిసాససనీ సా రీనిసా రిసా
సహద్యుమ్నేనబృహతావిభావరిరాయాదేవిదాస్వతీ

బడి॥ తెలివిమీఱఁగమాకుఁ - దెల్లవాఱించు।
పగటి వెలుగు దొల్తఁ - బరపి యెల్లపుడు।
పాడిపంటలకల్మి - ప్రిబలించుమీవు।
వింటి కూరిమిబిడ్డ - వేకువరాణి

(౨) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౫, ఉసి ౨

సారీ సనీసారిసాసాస ని సనీ సా రీస సానిసారిసా।
అశ్వావతీర్గోమతీర్విశ్వసువిదోభూరిచ్యవంతవ స్తవే।
సరీ సనీ స రిసా నీ స రీ సనీ సా నిసా రీ ని సా రీ
ఉదీరయప్రతిమాసూనృతాఉషశ్చోదరాధోమఘోనాం

బడి॥ గుఱ్ఱము లావులు - కోరిన సిరులు।
కమ్మతావులహాయి - గావిచు గాలి।
రాచఱీవిన్మారకు - రప్పించు మెపుడు।
వేఁడుకొందుము నిన్ను - వేకువరాణి

(౩) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౫, ఉసి ౭

నిసానీ సా నీసా ని సనీసానీసాస రీ సా।
ఉవాసోషాఉచ్ఛాచ్చనుదేవీజీరారథానాం।

సా రీసా నీ సరిసాససానిసారి నీ సాసారి నీస రీ
యేఅస్యాఆచరణేషుదధ్రిరేసముద్రేనశ్రివస్యవః
బ॥ వెలయించితివి తొల్లి - వేడుకమీఱ।
నెన్నిరోజులేఁబొద్దు - లిప్పటివలెను।
అరదములోడలు - హాయి నడిపితివి।
విన్నుమన్నలరించు - వేకువరాణి

(౪) ఒంటిదరువు, వంతులు ౪, వడి ౫, ఉసి ౩

సనీ సా నీస సా రీ స నీ సనీస రీ నీ సా రి నీ స రీ।
ఉషోయేతేప్రయామేషుయుంజతేమనోదానాయసూరయః।
సాసా నిసాసా రిసా నీ సారి స నీ సారి ససాసనిసా
అత్రాహతత్కణ్వఏషాంకణ్వతమోనామగృణాతిన్నృణాం
బ॥ పేదసాదలనెల్లఁ - బెంచినతల్లి।
ముజ్జగముల మెప్పు - పొందినయమ్మ।
మేనితాల్పులనెల్ల - మేల్కొల్పువేల్పు।
వేంచేయు బంగారు - వేకువరాణి

(౫) ఒంటిదరువు, వంతులు ౭, వడి ౪, ఉసి ౧

సానీ సా రీ సనీ సా ని సా రీసాస సానిసా।
ఆఘాయోషేవసూనుయుషాయాతిప్రభుంజతీ।
నిస రీ నీస రిసానీ స రీ స నిసా రీ స స సనీస రీ
జరయందీవృజనంపద్వదీయతఉత్పాతయాతిపక్షిణః
బ॥ పూటపూటకుఁ బాయు - ముంబొడిగించి।
వాసిగాఁ బిట్టలం - బైకెగిరించి।
మేలైన యిల్లాలు - మెలఁగు చందమున।
వేంచేయు బంగారు - వేకువరాణి

(౬) ఒంటిదరువు, వంతులు ౪, వడి ౫, ఉసి ౭
ససా నిసనిసరి నీ సా. స రీ నిసాసనీ సా రిసా।
వియాసృజతిసమనంవ్య $\frac{1}{2}$. ర్థినఃపదంనవేత్యోదతీ।
స నీ సరిసాసానిసా రిసాసనీ రీ సాసాససాససా
వయోనకిష్టేపప్తివాంసఆసతేవ్యుష్టౌవాజినీవతి
బ॥ జగమునకుస్మ్రొల్కి - చాయవేసెదవు।
ఎగిరించెదవుమింటి - కెల్లపిట్టలను।
మెలఁకువవచ్చనివాండ్రి - మేలుకొల్పెదవు।
వేడుకల్పమకూర్చు - వేకువరాణి
(౭) ఒంటిదరువు, వంతులు ౭, వడి ౪, ఉసి ౩
నీసా రీ సన నీ సనీ సా రీ నీ స రి నీసరీ।
ఏషాయుక్తపరావతఃసూర్యస్యోదయనాదధి।
నిసాసరీ సాని సనీ సా నిసా స రీ ని ససా రి సా
శతంరథేభిఃసుభగోషాఇయంవియాత్యభిమానుషాన్
బ॥ పొద్దుకన్నమ్మను - ముందుగాఁబొడమి।
యెల్లవారలకోర్కు - లిడిసిరులీచి।
గ్రక్కున విచ్చేసెఁ - గన్నుపండువుగ।
వేయికిల్బండ్లతో - వేకువరాణి
(౮) ఒంటిదరువు, వంతులు ౪, వడి ౫, ఉసి ౧
సారిసాసా సాసా నిసారి నీసనీసా రీ స సాస నీ సరీ।
విశ్వమస్యానానామచక్షసేజగజ్జ్యోతిష్కృణోతిసూనరీ
సనీసా రీ ని సా రీ సని సా నిసనిసా రీ ని సనీస రీ
అపద్వేషోమఘోనీదుహితాదివఉషాఉచ్ఛదపస్రిధః
బ॥ కలిమికుప్పొంగి జ - గంబెల్లమ్రొక్క।
నిదుమలడంచిమే - లేపెంచి సిరులఁ।
దూఁగుచాకసముకూఁ - తురు మునుముందు।
విచ్చేసె బంగారు - వేకువరాణి

(౯) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౮

సనిసా రీ స నీ స రీ నీ సా రిస ససాస సా।
ఉషఆభాహిభానునాచంద్రేణదుహితర్దివః।
నీస రీ నీసా నీ సా నీ సారి సానీ సా నీసరీససా
ఆవహంతీభూర్యస్మభ్యంసౌభగంవ్యుచ్ఛంతీదివిష్టిషు
బ॥ మాకుఁ గల్గుల నిడు - మా రేపుమాపు।
చల్వవెలుఁగయాక - సముకన్నబిడ్డ।
ఎడపుచీఁకటిని హా - యింబవల్గడపు।
వెలలేని బంగారు - వేకువరాణి

(౧౦) ఒంటిదర్వు, వంతులు ౮, వడి ౫, ఉసి ౮

సారీ ని సాసా రి నీసారినీ సాస స నీ స రిసా ససా।
విశ్వస్యహిప్రాణనంజీవనంత్వేవియదుచ్ఛసిసూనరి।
సానీ స రీసస ని సారిసాససాని సరీ సా స నీ స రీ
సానోరథేనబృహతావిభావరిశ్రుధిచిత్రామఘేహవం
బ॥ కదలిక యూపిరి - కలుగు నిన్నుఁడి।
చెల్వుగా జగమునఁ - జీఁకటిం బాపి।
వెలుఁగుచుందువుగాన - బిఱబిఱ రమ్ము।
వింతసిరులతాణి - వేకువరాణి

(౧౧) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౮, ఉసి ౧

సనీ సా నీ స సాని సాన్నీ సా సా రి నీ సరీ।
ఉషోవాజంహివంస్వయశ్చిత్రోమానుషేజనే।
సాసారిస ని సరీ సా ని సా సనిసా రీ ని సా నిసారి సా
తేనావహాసుకృతోఅధ్వరాఁ. ఉపయత్వాగృణంతివహ్నయః
బ॥ వేడుకన్దగువాని - విందారగించి।
సరిగఁ గోరిన మేలా - సంగుము నీవు।
మరియాదమీఱని - మానిసియెల్లఁ।
బెంపందు సిన్గొల్పి - వేకువరాణి।

(౧౨) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౫, ఉసి ౮

సారీ నీసా సారిని సారిసాస నీ సరీసా స నీసా।
విశ్వాన్దేవాఁ. ఆవహసోమపీతయేంఽతరిక్షాదుషస్త్వం।
సాసా రి నీ సానిసా రీ సనీస. స నీ సారీ నిసారీ
సాస్మాసుధాగోమదశ్వావదుక్థ్య½ ముషోవాజంసువీర్యం
గుఱ్ఱము లావులు - న్గోరిన గొప్ప।
చదువు తనివికొన - సాగించుమీవు।
వేల్పుల నెల్ల మా - విందారగింప।
బిఱబిఱన్దోడ్తెమ్ము - వేకువరాణి

(౧౩) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౮

సా నీ స రీ సా నీస నీ స రినీసా సరీ ససా।
యస్యారుశంతోఅర్చయఃప్రతిభద్రాఅదృక్షత।
సా రీ నిసా నీస రీ సాని సారిసని సారి సా నిసా రీ
నానోరయింవిశ్వవారంసుపేశసముషాదదాతుసుగ్మ్యం
వన్నెవాసులు గొప్ప - బ్రతుకు సుకంబు।
కోరనికోరిక - ల్గురియించుమీవు।
పగచీఁకటులఁ బటా - పంచలఁదఱిమి।
వేంచేయు బంగారు - వేకువరాణి

(౧౪) ఒంటిదర్వు, వంతులు ౮, వడి ౫ ఉసి ౨

సానీసా సా స రి నీ సా రి నీ స రీ స నీ సా రిసాససా।
యేచిద్ధిత్వామృషయఃపూర్వఊతయేజుహురేఽవసేమహి।
సానీసా రీ నిసరిసాని సానిసా రీ నీ సా రినీ స రీ
సానస్తోమాఁ. అభిగృణీహిరాధసోషఃశుక్రేణశోచిషా।
పెద్దలు పొగిడిని - న్బిల్చిరితొల్లి।
కోరికలీడేర్చు - కొనుటకింటింట।

6

వేడుకన్నామన - విన్గూడవినుము।
వేంచేయు మిచటికో - వేకువరాణి.

(౧౫) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఉసి ౧

సనీ స నీస నీ సనీ సాసా రీ ని స రీ నిసా।
ఉషోయదద్యభానునావిద్వారావృణవోదివః।
స రీ సా స సానని సాని స నీసాస రీనిసారి నీసరీ
ప్రనోయచ్ఛతాదవృకంపృథుచ్ఛర్దిఃప్రదేవిగోమతీరిషః

బ॥ తెలతెలవాఱ నేం - తే యాకసమున।
రెండు గుమ్మములు తె - ఱచి వచ్చినావు।
గొప్పయిల్లాలు కో - ర్కొన్న వేడుకలు।
పెంపార(జేయుమో - వేకువరాణి

(౧౬) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౫, ఉసి ౧

సా రీ నీ సా రి ని సానీసరీ ససాస నీసా సస రీ నిసా।
సంనోరాయాబృహతావిశ్వపేశసామిమిక్ష్వాసమిళాభిరా।
సా నీ సారిసాని స రీ సాస ని సాసా రీసా ససాససా
సంద్యుమ్నేనవిశ్వతురోషోమహిసంవాజైర్వాజినీవతి

బ॥ ఎల్లవన్నెలయావు - లెన్నిన సిరులు।
కోరిన కూడు నె - క్కొనుమంచిపేరు।
పగవారలన్గెల్చు - బలిమిమాకిమ్ము।
వెలలేని బంగారు - వేకువరాణి

(౧౭) ఒంటిదర్వు, వంతులు ౩, వడి ౫, ఉసి ౧

స రీ నీసా నిసారిస నిసారీ సా నిసా సరీ।
ఉషోభద్రేభిరాగహిదివశ్చిద్రోచనాదధి।
స రీ స నిసారి నిసరీసా నీ స రీ ని సా
వహంత్వరుణప్సవఉపత్వాసోమినోగృహం

బ॥ మరియాదగలమంచి - మానిసియుంట।
నెఱ్ఱనియాలు నీ - కిచ్చు(డావిడిది।
మేల్సేయుచున్నింటి - మీ(ద వెలుంగు।
పెంపారవిచ్చేయు - వేకువరాణి

(౧౮) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩

నిసా రిసాని సాసనీ స నీ సా రీ సనీసా।
సుపేశసంసుఖంరథంయమధ్యస్థాఉషస్త్వాం।
సారీ నీ స రినీ సనీ సా నీ స రి ససాససా
తేనాసుశ్రవసంజనంప్రావాద్యదుహితర్దివః

సై॥ పాడిగల్గినయింటి - పట్టున విడిది।
వేడుకన్నల్పుమో - వేకువరాణి

(౧౯) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩

స రీ సాసాసనీస రీ ని సాస రీస సాససా।
వయశ్చిత్తేపతత్రిణోద్విపచ్చతుష్పదర్జుని।
సనీసారీనిసాసరినిసాసారీనీసరీ
ఉషఃప్రారన్నృతూం. రనుదివోఅంతేభ్యస్పరి

సై॥ ఎల్లమైతాల్పుల - సేపు చెందించు।
వెల్లసిరుల రాణి - వేకువరాణి

(౨౦) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩

నీ సా నీస నీస నీసారి నీ సారిసా నిసా।
వ్యుచ్ఛంతీహిరశ్మిభిర్విశ్వమాభాసిరోచనం।
సా సా రి సాస నీ స రీనీసాసారీ ససా ససా
తాంత్వాముషర్వసూయవోగీర్భిఃకణ్వాఅహూషత

సై॥ ఎల్లజగంబు ని - న్నే మెచ్చుకొంటు।
వెల్లన నీసొమ్ము - వేకువరాణి

(౨౧) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౧

నీ సా రీ సా సాస నిసాని సారిని సారిసాసనిసారీ సనీ సా।
ద్యుతద్యామానంబృహతీమృతేనఋతావరీమరుణప్సుంవిభాతీం।
నీసాని స నీ రి నీ స రీ నీ స నిసారీ సాని సరీససాసా
దేవీముషసంస్వరావహంతీంప్రతివిప్రాసోమతిభిర్జరంతే

బడి॥ మరియాద తప్పక - మంచితేరెక్కి
చెంగావికోక కు - చ్చిళ్లజీరాడ।
పొద్దువేలుపు పొందు - పొసరించునీకు।
వేయి జోహారులో - వేకువరాణి

(౨౨) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

నీసాసరీ సాని సానీ స రీ సానిసా నిసారీ నిసా నీ సా రీ।
ఏషాజనందర్శతాబోధయంతీసుగాన్పథఃకృణ్వతీయాత్యగ్రే।
ని నీ ని సారి నిసారీన నీసా నీ సా రీ సా నీ సా నీ సారీ
బృహద్రథాబృహతీవిశ్వమిన్వోషాజ్యోతిర్యచ్ఛత్యగ్రేఅహ్నాం।

బ॥ మేనితాల్పులనెల్ల - మేలుకొల్పించి।
తగునట్లుదారినం - దటికగపర్చి।
పొద్దువేలుపును నీ - ముందుంచిపగలు।
విచ్చేయు తేరెక్కి - వేకువరాణి

(౨౩) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నీసాసా రిసనిసారీ స నీ సా రీసాసాని స సా రీ స నీ సా।
ఏషాగోభిరరుణేభిర్యుజానాస్రేధంతీరయిమప్రాయుచక్రే।
నిసాసరీ సాస నిసా రి నీసాసరీ ని సానీస రీ నీ సరీ సా
పథోరదంతీసువితాయదేవీపురుష్టుతావిశ్వవారావిభాతి

బ॥ తొగరు దూడలఁ బూన్చి - తోడ్తోడఁ బొదలి।
తిరమైన సిరిగూర్చు - తెరువగ పర్చి।

చల్లని నీరాక - జగమెల్లఁబొగడ।
వేంచేయుతేరెక్కి - వేకువరాణి

(౨౪) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

నీ సా రీసాససానిసా రీ సాసాసా నీ సానీ రీ ని సా రీ
ఏషావ్యేనీభవతిద్విబర్హాఆవిష్కృణ్వానాతన్వంపురస్తాత్
నిసా ని సానీ సా రీ స నీ సా రి సానిసానిససరీ స సాసా
ఋతస్యపంథామన్వేతిసాధుప్రజానతీవనదిశోమినాతి

బ॥ జగమునకునమ్మేలు - సమకూర్పఁదూర్పు।
తినరు సువ్వాణి ము - త్యపు జవ్వనమున।
మునుపొద్దువేల్పు కా - పుర మొనరింప।
విచ్చేయుచుంటివా - వేకువరాణి

(౨౫) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నీసా నీ సా సనీ రీ సనీ సా సా రీ నీ సానిస రీ సాసా సా
ఏషాశుభ్రానతన్వోవిదానోర్ధ్వేవస్నాతీదృశయేనోఅస్థాత్
సనీ సానీ సారి సా నీస రీ ని సానిసారి ని సా సా ని సా రీ
అపద్వేషోబాధమానాతమాంస్యుషాదివోదుహితాజ్యోతిషాగాత్

బ॥ పులుగడిగిన ముత్తె - పుండాలు మెఱయు।
నాకసపుంగూఁతు - రా తానమాడి।
పొడకట్టు కన్పండు - పుగఁదూర్పునందు।
విదలించుచీఁకటి - న్వేకువరాణి

(౨౬) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నీసారి నీసారి ని సా నిసా సా సా రీ సనీ సా సరిసానీసారీ
ఏషాప్రతీచీదుహితాదివోన్నౄన్యోషేవభద్రానిరిణీతేఅప్సః

సీ ని సానీ స నీసా రీ నిసనీ సా రీస నిసా నీ స రీ సా
వ్యుచ్ఛంతీదాశుషేవార్యాణిపునర్జ్యోతిర్యువతీఃపూర్వథాకః

బ॥ అగపడ్చునీలేత - మైదువమోము।
నుంతబంగరుమేల్ముసు - సుంగెడలించి।
పూటఁబూఁటన్దూరు - పునజగమలర।
విచ్చేయువింతగా - వేకువరాణి

(౨౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪

స రీ ససా స నిసాస సా నీసా రీ నీసారి ని సారీ నిసా రీ
ఉషోరురుచేయువతిర్నయోషావిశ్వంజీవంప్రసువంతీచరాయై
స రీ నీసా నిస నీసా రి సా నీ సనీ సా నీ సా రి సా నీ స రీ సా
అభూదగ్నిఃసమిధేమానుషాణామకర్జ్యోతిర్బాధమానాతమాంసి

బ॥ జగమునకుబ్రతుకు - జాడచూపించి।
కటికచీఁకటి నలు - గడలఁబోఁదోలి।
మగనిచెంగటఁగుల్కు - మగువయట్లలరు।
వినుమానికముచెంత - వేకువరాణి

(౨౮) ఒంటిదర్వు, వంతులు ౬, వడి ౫, ఉసి ౨

సారీ సనీసానీస నీ సరీ నీ స నీ సా నీసారిసానీ స రీ సా
విశ్వంప్రతీచీసప్రథాఉదస్థాద్రుశద్వాసోబిభ్రతీశుక్రమశ్వైత్
స రీ ససా సా ని స రీససానీ స రీ నీ సా నీసా రీ ససాసా
హిరణ్యవర్ణాసుదృశీకసందృగ్గవాంమాతానేత్ర్యహ్నామరోచి

బ॥ మొగముముందుగ జగ - మున కగపర్చి।
పలుచని వెలుఁగువ - ల్వాన్వన్నెమీఁటి।
వింత పల్కులఁజెవి - విందుకావించి।
విచ్చేసెబంగారు - వేకువరాణి

(౨౯) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

నీ సానీ సారీ ని స నీ సరీ సానీసా స రీ సానిస రీనిసా రీ
దేవానాంచక్షుఃసుభగావహంతీశ్వేతంనయంతీసుదృశీకమశ్వం
ని సారిసాస నీసనీ రీ సానీ సా రి నీ సానిసనీ స రీ సా
ఉషాఅదర్శిరశ్మిభిర్వ్యక్తాచిత్రామఘావిశ్వమనుప్రభూతా

బ॥ చలువ తెమ్మెరపాట - జగము మేల్కొల్పి।
బ్రతుకులకున్వింత - వన్నియంబెట్టి।
వెల్లగుబ్బముపొద్దు - వేల్పునెక్కించి।
వేంచేసెబంగారు - వేకువరాణి

(౩౦) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

సారిసా సా నీ సానిసారి సా నీ సా సా రీ నిస రి సా ససాసా
అంతివామాందూరేఅమిత్రముచ్ఛోర్వీంగవ్యూతిమభయంకృధీనః
నీ స నీ సా నిసారినీ స రీ స నీ స ని సా రీ సనిసా రి సాసా
యావయద్వేషఆభరావసూనిచోదయరాధోగృణతేమఘోని

బ॥ ఉండుము మాకడ - నో సిరిమూట।
మాపగవారల - న్మాకుదవ్వుంచు।
మా వెలుపులమాన్పు - మమువోయిఁబెంచు।
వెలలేనిబంగారు - వేకువరాణి

(౩౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

నీసాసా రీ సానీ స నీస నీ స రీ సాసాసనిసారీనిసా రీ
అస్మేశ్రేష్ఠేభిర్భానుభిర్విభాహ్యుషోదేవిప్రతిరంతీనఆయుః
సరీ స నీ సరిసాసాససానీసా ని సారీ నీస రిసాని సా రీ
ఇషంచనోదధతీవిశ్వవారేగోమదశ్వావద్రథవచ్చరాధః

సై॥ అలరించుమాబ్రతు - కన్నికోరికలు।
వెలయించి నూజోడ్లు - వేకువరాణి

(౩౨) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

సా రీ ససా సస సానీ స నీ స రీ ససా సానిసనీస రీసా
యాంత్వాదివోదుహితర్వర్ధయంత్యుషఃసుజాతేమతిభిర్వసిష్ఠాః
సాసా రిసా నిస నీ సా నిసా రీ నీ సా రీసానీ స నీస రీ సా
సాస్మాసుధారయిమృష్వంబృహంతంయూయంపాతస్వస్తిభిఃసదానః

సై॥ ఇలువేల్పు నీవు మా - కెల్లప్పు కనుక।
వెలయించుమాకల్మి - వేకువరాణి

కవలు ౪ల దర్వులు.

(౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

సారీ సా సా నీ స రినీస రీ నీసా రీ ససా నీ స రీ నిసా రీ
నాసత్యాభ్యాంబర్హిరివప్రవృంజేస్తోమాఁఇయమ్య్రభ్రియేవవాతః
సా సారి సాస సని సా రి నీ సా రీనీ స రీ నీ స నీ సరీసా
యావర్భగాయవిమదాయజాయాంసేనాజువాన్యూహతూరథేన

బడి॥ వానజల్లునాలి - ప్రబలించునట్లు।
మంచిమానిసి తన - మరియాదపెంచు।
వెరవునఁజక్కని - వేల్పువెజ్జులకుఁ।
దగినపొగడ్త నెం - తయు వివరింతు।
ఆలుమగలమేటి - యరదమెక్కించి।
తెచ్చిరాకవలు నె - దిరి మూఁకనణఁచి

(౨) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪

నీనిసారి ససాని సా రిసాసా నీసా రీ సానీ సనీ సారిసాసా।
వీళుపత్మభిరాశుహేమభిర్వాదేవానాంవాజూతిభిఃశాశదానా।
సాసా రిసాసాసాసా నిసారి నీ సా ని సారీ ని సరీ ససాపా
తదాసభోనాసత్యాసహాసామాజాయమస్వపథసేజిగాయ

బ॥ జేజెలయెకిమీని - సెలవు మన్నించి।
కవలార మీరు చ - క్కఁగ నెక్కినట్టి।
వేసడమొకగంతు - వేసివేవేల।
పగఱకుఁ బాగరూడ్చె - బవరమునందు

(౩) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

సా రీ స నీ స రీ స సాసనీ సాని సా ససారీ స ని సా స రీ సా।
తుగ్రోహభుజ్యమశ్వినోదమేఘేరయిఁనకశ్చిన్మమృవాఁ. అవాహాః।
స రీ ససా నీ సరీ నీ స రీససాససానీసా ని సరీ ససాసా
తమూహథుర్నౌభిరాత్మన్వతీభిరంతరిక్షప్రుద్భిరపోదకాభిః

బ॥ బలిమి నూపిరియెడఁ - బాసినయపుడు।
పిసనారి తనసొమ్ము - విడనాడునట్లు।
పంపెమీబత్తుఁడు - పగవారికడకు।
దనపెద్దకొడుకు సం - ద్రమునందుఁబోరఁ।
మునిఁగినయోడల - ముప్పుతప్పించిఁ।
జంత్రపు నావపై - సరగున నతనిఁ।
గాపాడినారు చ - క్కని కవలార

(౪) ఒంటిదర్వు, వంతులు ౬, వడి ౫, ఉసి ౭

నీసా స నీసప్రస రీ నీస రీ నీ సా రీసా నీ స రీ స సాస నీ సా।
తిస్రఃక్షపస్త్రిరహాతివ్రజద్భిర్నాసత్యాభుజ్యమూహథుఃపతంగైః।

ని నీ సానిసా రి నీ సారి నీసాని సాసరీ నిసరీ నీ స రీ సా
సముద్రస్యధన్వన్నార్ద్రస్యపారేత్రిభీరథైఃశతపద్భిఃషళశ్వైః
బ॥ ఆఱేసి గుఱ్ఱము – లమరు నూఱేసి।
యుండల మూఁడు బం – ధ్గాబి నేలపయిఁ।
గడలియొడ్డున ముప్ప – గల్లురేల్నడిపి।
తోడ్తెచ్చినారు బ – త్తునిఁ గవలార

(౫) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪

ని నీ నీ నిసా సరిసాససాసా ససానీ సారీస నిసారి నీ సా।
అనారంభణే తదవీరయేథామనాస్థానే అగ్రభణే సముద్రే।
స రీ స సానీ స రీ నీ స సారీ నిసారీ నీ సారి సాసాని సా రీ
యదశ్వినా ఊహథుర్భుజ్యుమస్తంశతారిత్రాంనావమాతస్థివాంసం
బ॥ ఆదరువెద్దియు – నైన లేకున్న।
నడిమికడలియందు – నావనువంద।
తెడ్లతోఁగడిపి యిం – టికిఁ బదిలముగ।
బత్తునిం దెచ్చిరి – వడిఁగవలార

(౬) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

స రీ స సానిస రీ నీ ససారి ని సా రీ ని సానిసానీ సా।
యమశ్వినాదదథుఃశ్వేతమశ్వమఘాశ్వాయశశ్వదిత్స్వస్తి।
సా రీ నీ సా స రి నీసారీ సా నీ సా నీసాసనిసాసారీ నీ సా
తద్వాందాత్రంమహికీర్తేన్యంభూత్పైద్వోవాజీసదమిద్ధవ్యోఅర్యః
బ॥ పగవారలం బటా – పంచలుచేసి।
జగడములోఁ గెల్పు – సమకూర్చుమేటి।
వెల్లగుఱ్ఱంబును – వేడుకమీఱ।
మిముఁగొల్చు నతనికి – మీరిచ్చినారు।
మెప్పొనకున్దగు – మీమంచియీవి।
కలకాలమలరు – చక్కని కవలార

(౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నిసా రిసా సనిసారీ ని సా రి నీసారిసాసనస నీ సరీ సా।
యువంనరాస్తువతేపజ్రియాయకక్షీవతేఅరదతంపురంధిం।
నీ నీ నిసా ని సాసారీ ని సారీ నిసా నీ సా రిసాస నీ స రీ సా
కారోతరాచ్ఛపాదశ్వస్యవృష్ణశ్శతంకుంభాఁ. అసించతంసురాయాః
బ॥ జగమంతయు నెఱుంగఁ – జాలిన తెల్విఁ।
మిముఁగొల్చువానికి – మీరిచ్చినారు।
సిద్దెలాగున్నతే – జీడెక్కనుండి।
తీసిరి నూఱుబిం – దెల పానకమ్ము।
కడుమంచి నేలు – చక్కని కవలార

(౮) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

ని సానీ సా నీ సరి సాసనసా సా సని స నీసా రిసాసా ససాసా।
హిమేనాగ్నింఘ్రంసమవారయేథాంపితుమతీమూర్జమస్మాఅధత్తం।
ని సానీసారి సానిసారిసానిసా రీ స నీసారి ససా నీసా
ఋబీసేఅత్రిమశ్వినావనీతమున్నిన్యథుఃసర్వగణంస్వస్తి
బ॥ మంచువలన నగ్గి – మంటచల్లార్చి।
క్రుంగిన బత్తున – కుం బువ్వపెట్టి।
చేరఁ బిలిచి యెల్ల – సిరులిచ్చి యతనిఁ।
గాపాడినారు చ – క్కని కవలార

(౯) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౭

సరీ నిసారీ సాసా ససాసా నీ సా రీ సాసాస సానీ స రీ సా।
పరావతంనాసత్యానుదేథాముచ్చాబుధ్నంచక్రథుర్జిహ్మబారం।
స నిసా నీ సనీ స రీ స నీ సానిసా రీ ని సారి నీసారిసాసా
క్షరన్నాపోనపాయనాయరాయేసహస్రాయతృష్యతేగోతమస్య
బ॥ మిగులడప్పిన్గొన్న – మీబత్తునికడఁ।
దలక్రిందుగానూయి – త్రవ్విరిమీరు।

పైకుబ్బి యేఱయి - పాఱుచానీరు।
దగదీర్చి యెల్లపం - టలను బండించె।
కొనియాడఁ దరమ మీ - గొప్పమేల్పనులు।
కడు జాణలైన చ - క్కని కవలార

(౧౦) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఉసి ౨

నినిస రీ సాసా నీ సనీసా సా రీ ససా నీ సరి నీస రీ సా।
జుజురుషోనాసత్యోతవవిప్రింపాప్రిముంచతంద్రాపిమివచ్యావానాత్।
సారిససాస నిసాసా రీ నీసాసాస రిస స ససానిసారీ
ప్రాతిరతంజహితస్యాయుర్దసాప్రిదిత్సతిమక్ర్ణుతంకనీనాం
బ॥ చొక్కాయి విప్పిన - చొప్పున మీరు।
మిముఁగొల్చు బత్తుని - మెయిగ్రమ్ముకొన్న।
ముసలితనంబెల్లఁ - బోఁగొట్టినారు।
అక్కఱగాకున్న - యాతని బ్రతుకు।
హాయిగాఁ బెంచినా - రతనికి మఱల।
జవ్వనంబిచ్చిలే - జవరాండ్ర మగనిఁ।
గావించినారు చ - క్కని కవలార

(౧౧) ఒంటిదరువు, వంతులు ౮, వడి ౪, ఉసి ౩

సా రీ సనీ సా నీ సా రీ సాసానిసా రీ సానీ స రీ సా।
తద్వాంనరాశంస్యంరాధ్యంచాభిష్టిమన్నాసత్యావరూధం।
సా నీ సా రీ నిసని సారి సా ని సారీ ని సా నీ సనీసా రి సా సా
యద్విద్వాంసానిధిమివాపగూళ్హముద్దర్శతాదూపథుర్వందనాయ
బ॥ పగవారు నూత - మీబత్తుని ద్రోయఁ।
బైకిఁ జప్పునఁ దీసి - బ్రతికించినారు।
అన్నిఁట నెఱజాణ - లైన మీనేర్పు।
పొగడెద మేము వే - ల్పుల వెజ్జులారా

(౧౨) ఒంటిదరువు, వంతులు ౮, వడి ౪, ఉసి ౧

సా రీ ససానిస నీ సారినీస నీసా రి సాససాని సాస నీ సా।
తద్వాంనరాసనయేదంసఉగ్రమావిష్కృణోమితన్యతుర్నవృష్టిం।
నీసా ని సాసా రీ సా ని సా నీ సారీ స నీసా స స రీ ని సారీ
దధ్యఙ్హయన్మధ్వాథర్వణోవామశ్వస్యశీర్ష్ణాప్రయదీమువాచ
బ॥ తలదీసి యొకని కా - తనికి గుఱ్ఱంబు।
మొగముంచి యతని నే - ర్పును లాగి మఱల।
నాతని తలవాని - కతుకు మీసుభువు।
ఒరులకు లేదని - యుఱుములవాన।
మబ్బులన్గురియించు - మాడ్కిఁ జాటింతు।
మాటపాటలనంద - మా కవలార

(౧౩) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩

స రీ ససాసాసాసా నిసా రీ ని సాసా రీ స సస నీ స రీ సా।
అజోహవీన్నాసత్యాకరావాంమహేయామన్పురుభుజాపురంధిః।
ని సాసాసా రి సససాసనీ సా స రీస సాస సాస సాససాసా
శ్రుతంతచ్ఛాసురివవధ్రిమత్యాహిరణ్యహస్తమశ్వినావదత్తం
బ॥ వగతోడ నొక యాబ - వాని పెండ్లాము।
కొడుకునకై వేడు - కొనియెను మిమ్ము।
పెద్దవారలమాట - పిన్న విన్నట్లు।
ఆచెల్వ మొఱ్ఱ మీ - రాలించి యామె।
మగని దబ్బున నిండు - మగవానిఁ జేసి।
కననిచ్చినారు చ - క్కని కొడుకులను।
మేల్చేయఁ గలనేర్పు - మీతోడఁ బుట్టెఁ।
గమ్మత్తావులఁ జిమ్ము - కవవెజ్జులార

(౧౪) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఉసి ౩

నీసా స రీనిసా రి సానిసారీ ని సారిసాసాసాసా సా ససా।
ఆస్నోవృకస్యవర్తికామభీకేయువంనరానాసత్యాముముక్తం।

నిసా నిసారి స ససా ని సాని స రిసా సస స ససానిసారీ
ఉతో కవిం పురుభుజా యువం హ కృపమాణమకృణుతం విచక్షే

బ॥ పిల్లినోటన్జిక్క - పిచ్చుకన్గాచి।
పుట్టుగుడ్డికిం బాల - పుగం గన్నులిచ్చి।
పొగడొందు నేరుపు - పుట్టె మీతోడ।
కలకాలముండు చ - క్కని కవలార

(౧౪) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪

నిసా నీ స సానిసారీ సనీస నీ సానీసాని సరిసాసా సా।
చరిత్రం హి వేరివాచ్ఛేది పర్ణమాజా ఖేలస్య పరితక్మ్యాయాం।
నీసా సా నీ సా రి సానీస రీ నీ సరీని సాసారి నీసారి సాసా
సద్యో జంఘామాయసీం విశ్పలాయై ధనే హితే సర్తవే ప్రత్యధత్తం

బ॥ పగవారు తనకాలు - పడంగొట్టినపుడు।
మిము వేడుకొనియెను - మీబత్తురాలు।
ఉక్కుకాలామెకొ - క్కమ్మడినతికి।
యని గెలిపించిరో - రా కవలార

(౧౫) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪

నిసా నీ సా నీ రీ సాసనీ స నీ సా నీ సానిసా సా రిసాసా।
శతం మేషాన్వృక్యే చక్షదానమృజ్రాశ్వం తం పితాంధం చకార।
సారీ నీసా రీసాసా నిసానిసారీసాసాసా సససాసనీ సా
తస్మా అక్షీ నాసత్యా విచక్ష ఆధత్తం దస్రా భిషజావనర్వన్

బ॥ పొరపడి చూపు గో - ల్పోయి సుంతైన।
నడుగిడంజాలక - యడలుచు మిమ్ము।
బతిమాలుకొన్న మీ - బత్తున కెలమిం।
గనులిచ్చినారు చ - క్కని కవలార

(౧౬) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪

సానీ స రీ స ని సా సారీ ని సా రీ సాసానిసారి నీ సరీ సా।
ఆ వాం రథం దుహితా సూర్యస్య కార్ష్మేవాతిష్ఠదర్వతా జయంతీ।

సారీ నీసాసారి సాసా సనీ సా సరీ ని సా రీసాసా ససాసా
విశ్వే దేవా అన్వమన్యంత హృద్భిః సము శ్రియా నాసత్యా సచేథే

బ॥ ఏర్పరచిన మేర - యెల్లరికన్న।
ముందుగా మీగుఱ్ఱ - ముంగెలిచి।
అందఱు వేల్పులౌ - ననం బొద్దుకన్నె।
కవగూడినారు చ - క్కని కవలార

(౧౭) చౌదరువు, వంతులు, ౧౬, వడి ౩

స స రీ నీ సరీ సాసాస నీసా నిసా రీ సాసా స నీ స రీ సా।
యదయాతం దివోదాసాయ వర్తిర్భరద్వాజాయాశ్వినా హయంతా।
నీసరి సా స సనిసాస రీ సా స నిసారి సాని సా రీ స నీ సా
రేవదువాహ సచనో రథో వాం వృషభశ్చ శింశుమారశ్చ యుక్తా

బ॥ మంచినడవడి నే - మఱంబోక మిమ్ముం।
గొనియాడుచున్న మీ - కూర్మిబత్తునకు।
పులిమేకలన్జతం - బూనిచి బండి।
తెచ్చిరి కల్మినెం - తేతన్వితీఱ।
కమ్మనితావులు - గల కవలార

(౧౮) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

ని సా రీ నీ సా రి నీస సా రీ నిసారీ సాసానీ స రీ సా।
రయిం సుక్షత్రం స్వపత్యమాయుః సువీర్యం నాసత్యా వహంతా।
సానీసా నీ సరి నిసానిసా నీ ససా రీ నీ సా సరిసాససా సా
ఆ జహ్నావీం సమనసోప వాజైస్త్రిరహ్నో భాగం దధతీమయాతం

బ॥ డబ్బుమైలావు బి - డ్డలు గొప్పబిరుదు।
మరియాద తగు కూడు - మంచివారలకుం।
గురియించుచుండుండీ - కోరిక దీఱ।
ముప్పొద్దులందు వే - ల్పుల వెజ్జులార

(౨౦) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩
సరిసాసాసాని సా నీస రీ సానిసానీసా రి సా స నీ స రీ సా।
పరివిష్టంజాహుషంవిశ్వతఃసీంసుగేభిర్నక్తమూహథూరజోభిః।
నినీ స రీ సాసానీ స రీనిససారి సా ససని సా రి సా సా
విభిందునానాసత్యారథేనవిపర్వతాꣳ. అజరయూఅయాతం
బ॥ పగవారిచేఁ జిక్క - బత్తునివిూరు।
అడ్డులేకెచ్చటి - కైనఁబోఁజాలు।
మఱితేరునెక్కించి - మాపటినడుమఁ।
గాపాడినారు చ - క్కని కవలార

(౨౧) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩
సారీనీ సారీ సాసనీ సరీ ని సరిసాస సా నిసరీ నిసా రీ।
ఏకస్యావస్తోరావతంరణాయవశమశ్వినాసనయేసహస్రా।
సరిస సానీ స నీ సారి సాసా స నీ స రిసాస స నీ సరీ సా
నిరహతందుచ్ఛునాఇంద్రవంతాపృథుశ్రవసోవృషణావరాతీః
బ॥ మిముఁగొల్చు నతనికి - మీరిచ్చినారు।
తనివితీఱసకల్మి - తప్పకేపూఁట।
పగవారినందఱ - నృరిమార్చినారు।
కలకాలమలరు చ - క్కని కవలార

(౨౨) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧
నిసారిససా నీ సా రీ నిసా సానీసా నీ సా రీ స నీ సారినీసా।
శరస్యచిదార్చత్కస్యావతాదానీచాదుచ్చాచక్రథుఃపాతవేవాః।
నిస రీసాసాసా నీ సరీనీసరి ససా నీ రీ సాస నీ సా
శయవేచిన్నాసత్యాశచీభిర్జసురయేస్తర్యంపిప్యథుర్గాం
బ॥ వడిదప్పిగొన్న మీ - బత్తుని మ్రోలఁ।
డెప్పించినారు మీఁ - దికి బావినీరు।
పొదుగుత్తవడు మొద - వుల చనుమొనలఁ।
గోరినట్టులు పాలు - గురియించినారు।

మేటియౌ నెవఁడైన - మీపాప్రుచేత
లోఁకల్లఁ దీఱ్చు వే - లుపు వెజ్జులార

౨౩ చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౩
నినీ నిసా రినిసారీ ని సా రి స సా నిసారీ సానీ సరీసా।
అవస్యతేస్తువతేకృష్ణియాయఋజూయతేనాసత్యాశచీభిః।
నిసా సనీస రినిసారి సా ససానీ రీ సస నీసా రి సాసా
పశుంనవష్టమివదర్శనాయవిష్ణాప్వందదథుర్విశ్వకాయ
తండ్రి॥ చొప్పునఁ దప్పిన కొడుకున్।
జప్పున మీరప్పగించి - నారుమిమున్నా।
మెప్పించు బత్తునకు మది।
యుప్పొంగఁజగము పొగడ - నో కవలార

(౨౪) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౨
సనిసా నీ సరిసానీ సనీసా సరిసాసానినిసనీ సా సా।
దశరాత్రీరశివేనానవద్యూనద్ధంశ్నథితమప్స్వం½ తః।
సారి సానీ స ని సనీస రీ ని సారీ స నీ సారి ససాని సారీ
విప్రుతంరేభముదనిప్రవృక్తమున్నిన్యథుఃసోమమివస్రువేణ
బ॥ త్రాళ్లఁగట్టఁబడి నూ - తన్ద్రోయఁబడిన।
మీకూర్మిబత్తుఁడు - మిము వేడినంత।
డెబ్బున నతని మీఁ - దికిఁ దీసినారు।
కడుమంచి నేలు చ - క్కని కవలార

(౨౫) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౧
స నీ సా రీ సా ససాససా సనీ స సరీ సా ని సరీ నిసారీ।
ప్రవాంꣳదంసాంస్యశ్వినావవోచమస్యపతిఃస్యాంసుగవఃసువీరః
నిససారీసా నిసానీ స సా నిసా రినిసారిని సా రీ ససాసా
ఉతపశ్యన్నశ్నువన్దీర్ఘమాయురస్తమివేజ్జరిమాణంజగమ్యాం
బ॥ పొలుపుగా మీగొప్ప - పొగడితి నేను।

కోరనికోరిక - ల్గురియించి నన్ను।
వంధేండ్లు హాయిగా - బ్రతికించవలయు।
మొ్రిక్కెద మీకు - వేల్పుల వెజ్జులార

(౨౬) చౌదరువు, వంతులు ౧౭, వడి 3, ఉసి ౨

సా రీ నీ స సారినిసా రి సా నీ సా రీ ని సనిసారి నీసా।
తావామద్య తావపరంహావే మోచ్ఛంత్యాముషసివహ్నిరుక్తైః
సారీ నీ స రి సీసా రీ నీ సా నిసాస రీ సాని సా రిసాసా
నాసత్యాకుహచిత్సంతావయోర్దివోనపాతాసుదాస్తరాయ

బ॥ వేకువన్బిల్చెద - న్వందారగింప।
మేలు కావించెదు - మిము నేను లేపు।
ఎన్నటికైనఁ జే - టుఱుఁగనిమింటి।
మునిమనుమండ్రి వే - ల్పుల వెజ్జులార

(౨౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నీసా నీ స రి ససాసా ససా నీ సానిసా రి స నీ సా స రీ సా।
అస్మేఊషువృషణామాదయేథాముత్పణీర్హతమూర్మ్యామదంతా।
నిసానీసారీససాపనీసాసారీసనీసరీసానిసారీ
శ్రుతంమేఅచ్ఛోక్తిభిర్మతీనామేష్టానరానిచేతరాచకష్టైః

బ॥ ఆకతాయలపోగ - రడఁచుఁడీమీరు।
మామనవాలించి - మాపు రేపులను।
కోరని కోర్కెలు - కురియించు నేర్పు।
గల వెజ్జులార చ - క్కని కవలార

(౨౮) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి 3

ని సా రీ సాసని స రీసనీ సాసారీ సా సని సా నీ సా రీ।
శ్రియేపూషన్నిషుకృతేవదేవానాసత్యావహతుంసూర్యాయాః
నీసా రీ సా స నిసా నీస నీ సా ని సానీ సానిసరిసాని సా రీ
వచ్యంతేవాంకకుహాఅప్సుజాతాయుగాజూర్ణేవవరుణస్యభూరేః

బ॥ బత్తులోనర్చు మే - ల్పనులడ్డులేక।
కోలసూటిస్మీరు - కొనసాగనిచ్చి।
గొప్పమెప్పుల్జూరు - గొందుర్ మున్ముందు।
కలకాల మలరు చ - క్కని కవలార

(౨౯) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నీ సాసా రీ సాసా నీ సరీనీ సా రి స సాసా ని సారి నీ సా।
అస్మేసావాంమాధ్వీరాతిరస్తుస్తోమంహినోతంమాన్యస్యకారోః।
సని సా రీ స నీ రీ ససా సానిసా రీ స సానిస నీ స రీసా
అనుయద్వాంశ్రవస్యాసుదానూసువీర్యాయచర్షణయోమదంతి

బ॥ నెఱజాణలార మా - నిసులు మీమంచి।
కొనియాడికోరని - కోర్కెలందెదరు।
మీగొప్పయీవిమా - మీఁదరానిండు।
దానికై మేల్పొగ - డ్తదన్విగొనుఁడు।
చెడని జవ్వనము ని - చ్చెడి కవలార

(30) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి 3

నీస నీ సా రీ సాససాససానిసా రీసాస స సాసాస నీసా।
ఏషవాంస్తోమోఅశ్వినావకారిమానోభిర్మఘవానాసువృక్తి।
నీ సానీసాసరి సా నీ స రీ నీసారీ సాసానీ స రీ సా
యాతంవర్తిస్తనయాయత్మనేచాగస్త్యేనాసత్యామదంతా

బ॥ చాటితి నిటు సరా - సరిగ మీగొప్ప।
మంచినడువడి వే - మాత్మెగ్గువెట్టి।
తలఁచినంతన్మిమ్ముఁ - దఱుఁగుఁదెవుల్లు।
కడువడిస్మీరుమా - కడకు విచ్చేసి।
మాబిడ్డలన్మిమ్ము - మన్నించవలయు।
మాఱని కలిమిన - మరు కవలార

(౩౧) ఒంటిదరువ్వ, వంతులు ౯, వడి ౪

స రీసాని సరి సానీ సనీ సాస రినీ సా రీ సాససాససాసా॥

అత్రారిష్మతమసస్పారమస్యప్రతివాంస్తోమోఅశ్వినావధాయి॥

సాస రీ సానిసరీసానిసా రీనీ సా నీసా ని సరీ నీసరీ సా

ఏహాయాతంపథిభిర్దేవయానైర్విద్యామేషంవృజినంజీరదానుం

బ॥ విన్నునందుండి మా – విడిదికేతెంచి।

సరిగ మాకున్మేలు – సమకూర్చినారు।

మానేరముల నెల్ల – మన్నించినారు।

దబ్బున నిడుమల – న్దాటించినారు।

చెప్పుకొందుము మీరు – చేసినమంచి।

కలకాల మలరు చ – క్కని కవలా॥

(౩౨) ఒంటిదరువ్వ, వంతులు ౩, వడి ౫

స నీసాసారి నీ సనిస రీ నీ సారీ స సా।

యదద్యస్థఃపరావతియదర్వావత్యశ్వినా

సా రీ నిసా రి ప సనీ స నీ సరీనిసారిసా

యద్వాపురూపురుభుజాయదంతరిక్షఆగతం

బ॥ ఒక్కచోపై పలుచోట్ల – నుండినఁగాని।

దవ్వుల నలరిన – న్దగ్గరనున్న।

మింట నొప్పినఁగాని – మీరలిర్వురును।

కదలి రండిటకుఁ జ – క్కని కవలార

(౩౩) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩

నిసాసా రి ని సా రిసా నిసా సా రీ నిసారి సా।

ఇహాత్యాపురుభూతమాపురూదంసాంసిబిభ్రతా।

నిసీసా సి సా రి సా ని సా నిసారిసా నిసా।

వరస్యాయామ్యధ్రిగూహూ వేతువిష్ఠమాభుజే.

బ॥ ఒక్కటన్నిమ్మెందఱో – పిల్చుచుండ్రి।

పెక్కురూపుల మీరు – వెడలుచునుండ్రి

విందారగింప నా – విడిదికి రండు।

సైకెమోడ్తు మీకుఁ జ – క్కని కవలార

(౩౪) ఒంటిదరువ్వ, వంతులు ౭, వడి ౪, ఉసి ౩

నీ సా సాస రి నీ సరీ నీ సా సరీ స సాస సా।

ఈర్మాన్యద్వపుషేవపుశ్చక్రంరథస్యయేమథుః।

సానీ సా సా రి సా ని సానీ సా స రీ ససాససా।

పర్యన్యానాహుషాయుగామహ్నరజాంసిదీయథః

బ॥ ఒకచేతమింటఁ బ్రొ – ద్దూఁపుచున్నారు।

మముఁ ద్రిప్పుచున్నారు – మఱియొక్కచేత।

మీచెప్పుచేతల – న్మెలఁగు జగంబు।

సైకెమోడ్తు మీకుఁ జ – క్కని కవలార

(౩౫) ఒంటిదరువ్వ, వంతులు ౭, వడి ౪, ఉసి ౨

స నీ స రీ నీ సానిసాసా నీ సా నీ సనీ స రీ।

తదూషువామేనాకృతంవిశ్వాయద్వామనుష్టవే।

సా రీ నీ సారి నీసనీ సనీ సాసాని సారి సా

నానాజాతావరేపసాసమస్మేబంధుమేయథుః

బ॥ హాయిగా నాపాట – నాలించినారు।

కోరనికోర్కులు – కొనసాగనిందు।

చేర్చుఁడీ నన్నెడ – సినచెలికాండ్రఁ।

గైమోడ్తు మీకుఁ జ – క్కని కవలార

(౩౬) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩

సాసా రీ నీ సా సనీసారీ స నీ స నీ సరీ।

ఆయద్వాంసూర్యారథంతిష్ఠద్రఘుష్యదంసదా।

సరిసాస నిసా స రీ ని సారిసాసనీసరీ

పరివామరుషావయోఘృణావరంతఆతపః

బ॥ ఎపుడుమీ తేరుమీ - యిల్లాలు గడుపు।
మనెదరు హాయిగా - మంచివారపుడు।
మంకులు మలమల - మాడిపోయెదరు।
కడుసబ్బరముగఁ జ - క్కని కవలార

(౩౭) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఉసి ౩

ని సాసారీస సాసనిస రీ నీ సా నిసారిసా।
యువోరత్రిశ్చి కేతతిసరాసుమ్నేనచేతసా।
నీ సా సా రీ స నీసనీ సారీ నీ సా రి నీస రీ
ఘర్మంయద్వామ రేపసంనాసత్యాస్నాభురణ్యాతి
బ॥ మేల్కొనసాగించు - మిముఁ గొనియాడి।
కట్టడికఅవుము - కొక్కలఁదీఱ।
వేఁడిమొండన్బండు - వెన్నెలచల్వ।
గాంచెనాయబ్బ చ - క్కని కవలార

(౩౮) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩

నీ సా రీ సని సా ని సా నీ సా సా రీససా నిసా।
ఉగోర్వాంకకుహెహాయయిఃశృణ్వేయా మేషుసంతనిః।
సా నీ సా రీససాని సారీ ససానిసారిసా
యద్వాందంసోభిరశ్వినాత్రిర్నరావవర్త్తతి
బ॥ మాయబ్బచేసిన - మనవాలకించి।
యురదముతోమీర - లరుదెంచినపుడు।
వీనుల విందు గా - వించె మీరాక।
కలకల నగవు చ - క్కని కవలార

(౩౯) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౧

సారి నీ స రి సా స నీ సానీ సరీ సనీ స రీ।
మధ్వఊషుమధూయువాపుద్రాసిషక్తిపివృషీ।

సా రి నీ సా నిసారిసనీ సా సా రీ ససాస సా
యత్సముద్రాతిపర్షథపక్వాఃపృక్షోభరంతవాం
బ॥ కోర్కెలన్నియు సమ - కూర్చెడుమీరు।
వేడ్కమాయింటికి - విచ్చేసినపుడు।
మరియాద గొనియాడి - మాయబ్బమీకుఁ।
గావించె విందు చ - క్కని కవలార

(౪౦) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఉసి ౩

నీస సాసారిసాస సా ని సా రీ సా స నీ స రీ।
సత్యమిద్ధాఉఅశ్వినాయువామాహుర్మయోభువా।
సా సా రీ సా ని సా రి నీ సా నీసా రి నిసారి సా
తాయామన్యామహూతమాయామన్నామృళయత్తమా
బ॥ మేల్చేయువారని - మిముఁ బెద్దలెల్లఁ॥
బొగడుకొనుట మిన్ను - ముట్టె నిక్కముగ।
మామనవాలించి - మాయింట విందు।
గైకొన రండు చ - క్కని కవలార

(౪౧) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩

ని సా సా రీ నిసారినీ సా రీ సాని సారిసా।
ఇమాబ్రిహ్మాణివర్ధనాశ్విభ్యాంసంతుశంతమా।
సా సారీ ని స రీ నిసా రీ సాస ని సాస రీ
యాతక్షామరథాఁ ఇవావోచామబృహన్నమః
బ॥ తీరుగా వడ్రింగి - తేర్పన్నునట్లు।
కైవారమింపుగాఁ - గావించినాఁడ।
కైకొని ననుహాయి - గాఁబెంచుఁడీరు।
కైమోడ్తు మీకుఁ జ - క్కని కవలార

(౪౨) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

సనీ స రి నిసనీసారిసాసానిసారినీ సారినిసా ని సా రీ।
అపస్వసురుషసోనగ్జిహీ తేరిణక్తికృష్ణీరరుషాయపంథాం;

సా రీ స నీ సారి సాసా స సాని సనీసా నీ సరినీ సారి సా సా
అశ్వామఘాగోమఘావాంహువేమదివానక్తంశరుమస్మద్యుయోతం
బ॥ వేకువ చెల్లెలి - న్విడిచిరేయక్క।
సరబడిం బగఁటికి - సందిచ్చెనిపుడు।
అదునెఱ్ఱిపిలిచితి - మటుగానమమ్ముఁ।
గావరండిపుడు చ - క్కని కవలార

(౪౩) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

నిసా రీ సానీ స నీ సా రీ ని సరీ సనీ స రీ స నీ స రీ సా।
ఉపాయాతందాశుషేమర్త్యాయరథేనవామమశ్వినావహంతా।
ని ని సనీ ససరి నీ స రీ నీ సనీసా రీ సా నీసా రీసా సా
యుయుతమస్మదనిరామమీవాందివానక్తంమాధ్వీత్రాసీథాంనః
బ॥ తెవులుపోడుల్చెడు - తీయనిమందు।
తేరునందిడియరు - దెంచుఁ డిచ్చటికి।
మచ్చరంబెఱుఁగని - మము రేఁబవళ్లు।
కననిండు హాయి చ - క్కని కవలార

(౪౪) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౨

సా నీ సరిస నిసా నీ రీ సాసా నీ స నీ స రిసాసాస సా సా।
ఆవాంరథమవమస్యాంవ్యుష్టౌసుమ్నాయవోవృషణోవర్తయంతు।
సా రిససా సస ని సా నిసానీ సా రి నీ సరి సా సాససా సా
స్యూమగభస్తిమృతయుగ్భిరశ్వైరాశ్వినావసుమంతంవహేథాం।
బ॥ మంచినడ్వడిగల - మానిసులెల్ల।
వేకువతోనె ర - ప్పింతురిమీ తేరు।
కోరికలెల్లఁ జే - కూర్చు గుఱ్ఱములు।
కవపూన్చిరండు చ - క్కని కవలార

(౪౫) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

సా నీ సరీ స సనీసారినీ సా రి సా నిసాసరి సా నీస రీ సా।
యోవాంరథోనృపతీఅస్తిఫోళ్హాత్రిబంధురోవసుమాఁ ఉస్రియామా।

సారినీసారీ నీ సా రిసా సని ససా రీ నీసా నీ సరీసా
అనపనాఁనాసత్యోపయాతమభియద్వాంవిశ్వప్స్న్యాజిగాతి
బ॥ తిండికూర్కొఱుక ము - త్తైఱఁగులహాయి।
కొల్చుతేరెక్కి వే - కువతోనె రండు।
కొనియాడినాఁడు మీ - గొప్పమాయప్ప।
కడుమంచినేలు చ - క్కని కవలార

(౪౬) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౧

ని సాస రీ సానిస రీ స సా నీ సనీసరిసా స స నీ ససారీ।
యువంచ్యవానంజరసోఽముముక్తంనిపేదవఊహథురాశుమశ్వం
ససారి నీ సరి సాసాని సానీ సరీ ని సా రినిసారీ సనీ సా।
నిరంహసస్తమసఃస్పర్తమత్రింనిజాహుషంశిథిరేధాతమంతః
బ॥ ముదిమిని జవ్వన - ముగ మార్చినార।
రహిగాలిమీఱు గు - ఱ్ఱముఁ దార్చినార।
చప్పునఁ గార్చిచ్చు - చల్లార్చినార।
కవలార పేద క - క్కుర దీర్చినార

(౪౭) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

నిసా రి నీసాని స రీ స నీసానిసా రి నీసా రి ససాస సా సా।
ఇయంమనీషాఇయమశ్వినాగీరిమాంసువృక్తింవృషణాజుషేథాం।
నిసా సా రీ స స ని సా రీ సా నీ సా రీ సానీ స నీస రీ సా
ఇమాబ్రహ్మాణియువయూన్యగ్మన్యూయంపాతస్వస్తిభిఃసదానః
సై॥ కొనియాడినాము మీ - గొప్ప మేమిట్లు।
మనుచుఁడీ హాయిగా - మముఁ గవలార

(౪౮) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౩

సనీసా రిసనిసారిసా నిసాసా రి నీసారిససా।
విభిర్ద్వాచరతఏకయాసహాప్రప్రవాసేవవసతః।

సై॥ పడి గుఱ్ఱమెక్కించక - వలు లేఁతపొద్దు।
పడఁతి సందిటనొక్క - పరిఁజొక్కుచుందుర్రి

వేల్పుటొజ్జ ౨౧ దర్వులు.

(౧) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౪

నిసా రీ సా ని సరిసాస సాస సానిసా రినీసా రి నిసారిసాససా।
గణానాంత్వాగణపతింహవామహే కవింకవీనాముపమశ్రవస్తమం।
నీ ని సానీ సా రి సా సాస సాసనిసారీ నీ సా నీ సరీసానిసారి సా
జ్యేష్ఠరాజంబ్రహ్మణాంబ్రహ్మణస్పతఆనఃశృణ్వన్నూతిభిఃసీదసాదనం

బ॥ గొప్పమెప్పులఁ జూఱ గొనఁ - దగు జేజె।
తగిన వేలుపులయా - దలమానికంబ।
మామనవాలించి - మాకోర్కెలిచ్చి।
మంచి తెన్నున నడ్పు - మము వేల్పుటొజ్జ

(౨) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౪

నీసా రీ సాససానీ స రీ సనీ స రీ ససానీ స రీ నీ స రీ స సా।
దేవాశ్చిత్తేఅసుర్యప్రచేతసోబృహస్పతేయజ్ఞియంభాగమానశుః।
నీసా రిని సా నీ సా రిసా ని సా సా రీ నీసా రినిసాసా రి సా ససా
ఉస్రాఇవసూర్యోజ్యోతిషామహోవిశ్వేషామిజ్జనితాబ్రహ్మణామసి।

బ॥ నీయానసరాచేత - నే మంచివారు।
కోరినట్టులు హాయి - కుడిచెద రెపుడు।
సరిగ మేలే కొన - సాగనిచ్చెదవు।
వెలుతురున్నవలట్లు - వేలుపుటొజ్జ

(౩) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి

సానిసా రీ సనిసానీస రీ సనీ సా రీసా నీ సరి నిసారిసాససా।
ఆవిబాధ్యాపరిరాపస్తమాంసిచజ్యోతిష్మంతంరథమృతస్యతిష్ఠసి।

స రీ ససానీస రి సాని సారిసాసానీ స రీ సా ని సరీ నీ స రీ
బృహస్పతేభీమమమిత్రదంభనంరక్షోహణంగోత్రభిదంస్వర్విదం

బ॥ చెడుగుల రేఁచెడు - చీఁకటిన్దుంచి।
మంచిపనులమతి - మతి హెచ్చరించి।
పగవారలం బటా - పంచలు చేసి।
కలవుసడించి తొ - ల్కరివాన పెంచి।
నెగడెదు మింటి బం - డిన్వేల్పుటొజ్జ

(౪) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౫

ని నీసరీ స స నీసా రి నీస నీ సాసా నీ సా నీ స ససా రీ
సాససా।
సునీతిభిర్నయసిత్రాయసేజనంయస్తుభ్యందాశాన్నతమంహో
అశ్నవత్।
సా నీ స నీ సరిసాసా ని సారిని స రీ స నీస నిసారీ ససా నిసా।
బ్రహ్మద్విషస్తపనోమన్యుమీరసిబృహస్పతేమహితత్తేమహిత్వనం

బ॥ మేల్చేయువారికె - మ్మెయిఁదోడుపడెదు।
మంచివారల యిడు - మ లెడఁబాపెదవు।
నిను గొనియాడు వా - నికిఁ గీడు లేదు।
పొగరుఁబోతులఁ దుద - ముట్టమాపెదవు।
చేవనీతోఁబుట్టె - జేజేలయొజ్జ

(౫) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౬

సససా నీ సరి నిసాసరీ ని ససారీ ససాస సనీసా రి నీ సరీ।
నతమంహోనదురితంకుతశ్చననారాతయస్తితిరుర్నద్వయావినః।
సా నీ సరీసా ని సనీ సరీ సని సా రి నీసాసారిసాసాస సాస సా
విశ్వాఇదస్మాద్ధ్వరసోవిబాధసేయంసుగోపారక్షసిబ్రహ్మణస్పతే

బ॥ నీవు చేపట్టు వా - నికిఁ జేటు లేదు।
నినుగొల్చు నతనికి - న్గీడంటఁబోదు।

నీబత్తు నెదుట నెం - తే పగవారు।
బెదరుననుందురో - వేలుపుటొజ్జ

(౬) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౫, ఉసి ౬

సా రీ నీ సా రినిసారి సానిసాసరీ ని సా రి ని సరీ స సాససా।
త్వంనోగోపాఃపథికృద్విచక్షణస్తవవ్రతాయమతిభిజరామహే।
స రీ స నీ సా రీ నిసాస రీ నిసాసా సారీ సాస నీ స నీ స రీససా
బృహస్పతేయోనోఅభిహ్వారోదధేస్వాతుంమర్మర్తుదుచ్ఛునాహరస్వతీ

బ॥ తాఁదీసికొన్నగో - తన్పడనిమ్ము।
మచ్చరమున మము - మాతోఁనుచెడుగు।
నీనోములింతకం - టెజ్జేయలేము।
కొనియాడెదము నిన్ను - గోరికెదిర।
సరిగనంతయుఁగను - జగముకన్నీవు।
మంచితోఁవంజూపు - మావేల్పుటొజ్జ

(౭) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౪

నిస నీ సా రీ సాస నీ సరీ ససా సానీసాసా రీ సాని సాస రీ।
ఉతవాయోనోమర్చయాదనాగసోఽరాతీవామర్తఃసానుకోవృకః।
స రీ స నీసనిసా రీ స సా నిసాని సా రీ నీసా నీసరీస సానిసా
బృహస్పతేఅపతంవర్తయాపథఃసుగంనోఅస్యైదేవవీతయేకృధి

బ॥ చౌరవతో మాకున్న - సొత్తులంకించి।
యెదిరించియే నేర - మెఱుఁగని మమ్ము।
నెగ్గించు తుంటరి - యేపునడంచి।
హాయిగా మముఁబెంచు - మావేల్పుటొజ్జ

(౮) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪, ఉసి ౭

నీ సా రీ సా నిసా రీ ససా ని సా రీసా స ససనీసారిసాని సా।
త్రాతారంత్వాతనూనాంహవామహేఽవస్పర్తరధివక్తారమస్మయుం।

స రీ ససాసానిసనీ సరీ స ని సా ని సానీసారిసానీ స సా రి సా
బృహస్పతేదేవనిదోనిబర్హయమాదురేవాఉత్తరంసుమ్నమున్నశన్

బ॥ మాముప్పుతప్పించు - మమ్మెల్లఁగావు।
మామనవాలించు - మాయింటఁగుడువు।
మాకోర్కెలందీర్చు - మామంచినడత।
కుడుకుతుల్యనడంచు - మోవేల్పుటొజ్జ

(౯) ఒంటిదర్వు వంతులు ౯, వడి ౮

స రీ ని సా ని స రీ సాససాస సానీ సా సరి స నీ సా రిసాససా।
త్వయావయంసువృధాబ్రహ్మణస్పతేస్పార్హావసుమనుష్యాదదీమహి।
సా రీ నీ సానిస ని సా సరీ స నీ ససారినీ స నీ సారి నీసరీ
యానోదూరేతళితోయాఅరాతయోఽభిసంతిజంభయాఅనప్నసః

బ॥ దర్వులన్నిమంచి - దర్వులంబాడు।
మమ్మిత్రవికొండెల్ల - మన్నించుచుండు।
నీపాపుగలుగ నెం - దేలోటురాదు।
మము నెదిరించు వెం - బరల నడంచు।
గొప్ప తెలివినేలు - కొను వేల్పుటొజ్జ

(౧౦) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪, ఉసి ౪

స రీ ని స రీ నిసా రీస నీ స నీ స రీ స నీసారినీసారి సాని సా।
త్వయావయముత్తమంధీమహేవయోబృహస్పతేపప్రిణాసస్నినాయుజా
సా రీ నీ సారీ ససనీ స రీసనీస నిసా రీ నిసరీసాససాససా
మానోదుఃశంసోఅభిదిప్సురీశతప్రసుశంసామతిభిస్తారిషీమహి

బ॥ మరియాదకెప్పుడుం - బ్రతికెపమేము।
కాఱులాడు దొర య - క్కఱగాఁడుమాకు।
చెడనికల్మిన్గుడి - చెదము నీవలనఁ।
బ్రాఁజదువుల మొక్కఁ - బడు వేల్పుటొజ్జ

(౧౧) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౫, ఊసి ౭

ని నీ నిసా రి నిసాసారిసాని సాసారీనీసా నీ సరిసా ససానిసా।
అనానుదో వృషభోజగ్మిరాహవంనిష్టప్తాశతుం పృతనాసుసాసహిః।
సరి నీస రి నిసా రీ స సాససనీసా రిసాసని సా రీస నీ సరీ
అసిసత్యఋణయాబ్రహ్మణస్పతఉగ్రస్యచిద్దమితావీళుహర్షిణః

బ॥ సంతోసమిచ్చు పాం - జదువులపెట్టి।
సాటిలేక వెలుంగు - జగముచుట్టంబ।
పగవారినందఱ - న్బరిమార్చుజోద।
మరియాదనొక్కటే - మన్నించుతేండ।
పరకంతయున్మాట - పడనిమగండ।
సిరులెల్ల నేలెడు - జేజేలయొజ్జ

(౧౨) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౫, ఊసి ౪

స రీసానిస రినీ సా రినీస రినీ సానీ సా సారి సా నీ సరీ ససా।
అదేవేనమనసా యోరిషణ్యతిశాసాముగ్రోమన్యమానోజిఘాంసతి।
స రీ స నీసా స నీసారిసా నిసాసరీస నీ సా నిసారీనిసారిసా
బృహస్పతేమాప్రణక్తస్యనోవధోనికర్మమన్యుందురేవస్యశర్ధతః

బ॥ పెద్దలమాటలం - బెడచెవిపెట్టి।
తలపడిపేదసా - దలనెల్లందిట్టి।
మోసముఁచే ఔొక్క - మున్వడిగట్టి।
తగినమానిసివలెం - దలపాగచుట్టి।
కయ్యమునకు ముందు - కాల్దువ్వమొండి।
ంసరముద్దోలుమ - వ్వలవేల్పుటొజ్జ

(౧౩) ఒంటిదరువు, వంతులు ౬, వడి ౪

సరీనిసానీ స రిసానినానీసా నీ సా రీ నిస రినీ స రీ ససా।
భరేషుహవ్యోనమసోపసద్యోగంతావాజేషుసనితాధనంధనం।

సానీ సనీసా రి సనీనీ: స నీ స నీ స నీస రిసానీసరీ ససా
విశ్వాఇదర్యో అభిదిప్స్వో మృధోబృహస్పతిర్వివవర్హారథాం.ఇవ

బ॥ కూళలెంతయుంజుట్టు - కొనమంచివాండు।
మరియాద కైపోరి - మఱితనువేండ।
దేరెక్కి పగవారి - తిమురూడంగొట్టి।
నెగ్గించి తనబత్తు - నికిసిరిగూర్చె!
వడివడిగాం దోడు - వడివేల్పుటొజ్జ

(౧౪) ఒంటిదరువు, వంతులు ౬, వడి ౪

సారీస సాసనిసానీసరీ స నిసా రీ నిసారినిసానీస రీసా।
తేజిష్ఠయాతపనీరక్షసస్తపయేత్వానిదేదధిరేదృష్టవీర్యం।
నీసాసా రీ ని స సరీ స నీసా. స రీ స నీ సరినిసారీ సాససా
ఆవిస్తత్కృష్వయదసత్తఉక్థ్యం బృహస్పతేవిపరిరాపోఅర్దయ

బ॥ నిన్ను గడించని - నీల్గుంబోతులను।
మరియాద నెఱుంగని - మంకులన్దొల్త।
మట్టితివిప్పుడా - మగటిమిచూపి।
యాకతాయలందుర్పించు - మావేల్పుటొజ్జ

(౧౫) ఒంటిదరువు, వంతులు ౬, వడి ౪, ఊసి 3

స రీ స నీసని స నీసా సారీ ని సాని సా నీస రి నీ సరీసా।
బృహస్పతేఅతియదర్యోఅర్హాద్ద్యుమద్విభాతిక్రతుమజ్జనేషు।
సా నీసనీ స రిస ససాస సానిసనీసానీ స రిసాసాస నీసా
యద్దీదయచ్ఛవసఋతప్రజాతతదస్మాసుద్రవిణంధేహిచిత్రం

బ॥ ఎల్లమానిసులు హా - యిగ బ్రదుకుటకుం।
దలపోయుచుండిన - తగినవారలకుం।
దమయిరుపొర్గులెం - తయుం గోరుకున్న।
చేమేలిడు వని - మ్మావేల్పుటొజ్జ

(౧౬) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౪

సా రీనీసా నీ సానిసాని సాని సారినీ స రీ నిస సా రీ స సాని సా।
మానస్తేనేభ్యోయేఅభిద్రుహస్పదేనిరామిణోరిపవోఽన్నేషుజాగృధుః
సానీ సానీ సా రి నీసాసరీ ని సస రీ స నీసనిసాసా రీ ససా
అదేవానామోహతేవివ్రియోహృదిబృహస్పతేనపరఃసామ్నోవిదుః
బ॥ తోవలుగాచి సా - దులసాత్తుదోఁచి।
తాటోటుచేసిపే - దలకొంపదీసి।
తుదకు నమ్మించి కు - త్తుక తెగఁద్రుంచి।
యూరక చెడమెక్కి - యొడలు క్రొవ్వెక్కి।
తగుమానిసులవలెం - డంబము చూపు।
చెడగులనద్ధ్వంచు - జేజేలయొజ్జ

(౧౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

సారీ నీ సా నీ స రిసానీ స నీసాసారి నీసా రీ సాసా నిసా।
విశ్వేభ్యోహిత్వాభువనేభ్యస్పరిత్వష్టాజనత్సామ్నఃసామ్నఃకవిః।
స రి ని సరి నిసా సారి నీస రీ ని సా నీ సా నిస ని సారి నీస రీ
సఋణచిద్ఋణయాబ్రహ్మణస్పతిర్ద్రుహోహంతామహఋతస్యధర్తరి
బ॥ అందఱికిన్నంచి - కదను జూపెదవు।
జగమునకంతకు - స్వత్తునీవొకఁడె!
నినుగొల్చు తగిన మా - నిసులఁజేపట్టి।
యేలెదప్పులు తీర్చి - యెల్లప్పుసరిగఁ।
బుట్టినాఁడవు మును - ముందు నీయంతఁ।
గడుమేలుకై సేయఁ - గా వేల్పుటొజ్జ

(౧౮) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨
సరీని సా రి ససానిసారి నీ స రీ నీస ని సరి నీ స రీససా।
తవశ్రియేవ్యజిహీతపర్వతోగవాంగోత్రముదసృజోయదంగిరః।

సా రీ స ని సాసరి నీ సరీస నీ స రీ స నీసనిసా రీ సాసానిసా
ఇంద్రేణయుజాతమసాపరీవృతంబృహస్పతేనిరపామౌబ్జోఅర్ణవం
బ॥ ఆకసంబున నడు - గంటిన నీరు।
కారనీకడ్డిన - కఱవుపోఁగొట్టి।
పంటకుఁ బదనుగా - వానగురియించు।
వెరవు నీతోఁబుట్టె - వేలుపుటొజ్జ

(౧౯) చౌదరువు, వంతులు ౧౭, వడి 3
సా రి సాస నీస నీ స నీ సా నీ సారి సా నిసరిసా ససాసా।
బ్రహ్మణస్పతేత్వమస్యయంతాసూక్తస్యబోధితనయంచజిన్వ।
సానీసానీ సా స సరీ స నీసా ని సారి సాస నిస రీ నిసారీ
విశ్వంతద్భద్రంయదవంతిదేవాబృహద్వదేమవిదథేసువీరాః
బ॥ జగమెల్లనడుపు వాఁ - జదువులఱేఁడ!
యందఱి బ్రతుకుల - కాదరువీవు।
మామ్రొక్కులన్గొను - మమ్మేఁగాపాడు।
చేపట్టుమామము - జేజేలయొజ్జ

(౨౦) ఒంటిదర్వు, వంతులు ౯, వడి 3 ఉసి ౨
సానీసా రీ ససాని సా సానిసా నీ సానీ సానిసారి సా।
వాశీమేకోబిభర్తిహస్తఆయసీమంతర్దేవేషునిధ్రువిః।
సై॥ పోరున గెలిపించు - పోఁడిబంటు।
పేరుక్కుదుడ్డు త్రి - ప్పెడు వేల్పుటొజ్జ

(౨౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి 3, ఉసి ౨
నీస సా రీ ససాని సా నిసా రి నీ సరి నీసా సరీ ససాససా।
తిగ్మమేకోబిభర్తిహస్తఆయుధంశుచిరుగ్రోజలాషభేషజః।
సై॥ వేలుపుమూఁక న - డ్పించి రక్కసుల।
వాలునఁ ద్రుంచునే - ర్పరి వేల్పుటొజ్జ

పొద్దువేల్పు ౧౯ దర్వులు.

(౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

స నీ స నీసారిని సానిసా రిసాసా నిసా సరి నీసారి సాసా।
ఉదుష్య దేవఃసవితాసవాయశశ్వత్తమంతదపావహ్నిరస్థాత్।
నీ సానీసా నీ సస సానిసానిస సారిసానీ స రీ సానీసా
నూనం దేవేభ్యోవిహిధాతిరత్నమథాభజద్వీతిహోత్రంస్వస్తౌ
బ॥ నిద్దుర మేల్కొల్పి - నిల్పి జగంబు।
పనికొనసాగించి - బ్రతుకులు పెంచి।
తనబత్తులకు నిండు - తన్విందొసంచి।
మినుమానికము పొడ - మెన్పొద్దువేల్పు

(౨) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪

సారీ నిసా నీ స రీ నీసనీ సా స నీ స రీ ని స రీనీ సరీసా।
విశ్వస్యహిశ్రుష్టయే దేవఊర్ధ్వఃప్రబాహావాపృథుపాణిఃసిసర్తి।
సారీసనాసాని సనాసరీ సాని సా నీసా రీ సస నీసరీ సా
ఆపశ్చిదస్యవ్రతఆనిమృగ్రాఅయంచిద్వాతోరమతేపరిజ్మన్
బ॥ పుడమినంతయునాపు - బుజములుచాచి।
తీయనీర్వాటించి - తీర్పుముడప్పి।
మన్నించుముస్సుగుక - మ్మనిగాలివీచి।
యలరుజగముచుట్ట - మాపొద్దువేల్ప

(3) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఉసి ౧

నీస రీనీ సా స రి సాస నీ సస రీసని సరిసా సా నిసారీ।
ఆశుభిశ్చిద్యాన్విముచాతినూనమరీరమదతమానంచిదేతోః।
నీ సా రీ సా నిరి సా సనీసా స రీ ని సారినిసా నీ సా రీ
అహ్యర్షూణాంచిన్న్యయాం అవిష్యామనువ్రతంసవితుర్మోక్యాగాత్

బ॥ దిగులు పుట్టించురా - తిరిచలరేగ।
వడివడింబగవారి - పైబడుచున్న।
వారలున్గూడన - ప్పట్టుననాగ।
మేరమీఱినకొల - న్నింటఁబర్విడెడు।
గుజ్జముడ్డిగ్గది - గ్గున బొద్దువేల్పు

(౪) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩

సనీ సరీ నీ స రినీ స రీ సానీ సాసా నీ రి నీ సా ని సారీ।
పునఃసమవ్యద్వితతంవయంతీమధ్యాకర్తోర్న్యధాచ్ఛక్మధీరః।
సానీ సా రీ నీస. సా రిసాస నిసరి సాసనిసానీ ససారీ
ఉత్సంహాయాస్థాద్వ్యృతూంరదర్ధరరమతిఃసవితాదేవఆగాత్
బ॥ మళ్లిచుట్టనేర్చియి - మగ్గముచాపు।
సగములోఁ బనివాఁడు - చాలించెఁబాట।
మఱునాటిచేఁతమే - ల్మానిసియొంచె।
బలుమెలఁకువవిడి - వడెఁబొద్దువేల్పు

(౫) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౨

సాసా రీ నిసానీ సాని సా నీ స రీసనా స నిసాసారీ నీసా।
నానౌకాంసిదుర్యోవిశ్వమాయుర్వితిష్ఠతేప్రభవఃశోకోఅగ్నేః।
సా రీ నీ సా నీ సరీ నీ స సా నీసారీ ని సారిస నిసా రినీ సా
జ్యేష్ఠంమాతాసూనవేభాగమాధాదన్వస్యకేతమిషితంసవిత్రా
బ॥ ఎల్లమేనులకు వ - చ్చెన్మళ్లి తెల్వి।
కదలసాగిరి నలు - గడల సందడును।
పొర్యిల్లోపల మును - ముందగ్గిరగిలెఁ।
దోఁచె వేకువరాణి - తోఁ బొద్దువేల్పు

(౬) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

నిసా రిసానిసారి సా సనీసాసారీ నీ సా నీ స రిసాని సా రీ।
సమావవర్తిర్విష్ఠితోజిగీషుర్విశ్వేషాంకామశ్చరతామమాభూత్।

సా నీ సని సరి సాని సా నీ సరీ ని సారినిసా సా రీ సా
శశ్వాఁ.అపోవికృతంహి త్వ్యాగాదనువ్రితంసవితుర్దేఁవ్యస్య

బ॥ పోటుబంట్లుఁదఱు - నోర్చుకొనిరి।
సంగోరుపనిచేసి - చాలించుకొనిరి।
ఇంటిమొగము వెట్టి - రెల్లవారలును।
గెలఁకులఁగన్నార - గెంబొద్దువేల్పు।

(౭) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౩

స రీ ని ససారి నీ స నీ సాసాసాసా రి నిస నీ సరీసా।
త్వయాహితమప్యమప్సుభాగంధన్వాన్వామృగయసోవితస్థుః।
సరీ నిసానీ సరిసానిసా రీని సా నీసారి సనిసారిసాసా
వనానివిభ్యోనకిరస్యతానివ్రితాదేవస్యసవితుర్మినంతి

తాఁడి॥ నిలిపెదవు నీరుమింట।
న్మొలపెదవద్దానిఁగారు - మెకములు దారివన్।
జెలఁగింతు వెండపిట్టల।
నలరింతువు చెట్లనీడ - నౌరా పొద్దా

(౮) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౨

నీ నీ సా. సరి నీ సా నిసాని స రిససానిస నిసారి సాసా।
యాద్రాధ్యం½ వరుణోయోనిమప్యమనిశితంనిమిషి.జర్భురాణః।
సా రీ సా నీ సా నిససా నిసారీ నిసాసారీ ససనిసా సారీ
విశ్వోమార్తాండోవ్రజమాపశుర్గాత్సశోజన్మానిసవితావ్యాకః

బ॥ పగలయి మేలైన - పనులు సల్పించుఁ।
దగనిండ్లరాతిరై - తన్వాఁగున్కించు।
రేపయి బయటఁ గో - ర్కులు సమకూర్చు।
మాపయిపెంచు నె - మ్మది పొద్దు వేల్పు

(౯) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౫

ససా సా నీ సరి నీ సనీ సా ని సరీ ని సా సని సారిసీసా।
నయస్యేంద్రోవరుణోనమిత్రోవ్రితమర్యమానమినంతిరుద్రః।

సా రీ సనీ స ని సానీ స ని సా నీసారినిసా నీ స రీ సా
నారాతయస్తమిదంస్వస్తిహువేదేవంసవితారంనమోభిః

తండిరి॥ సరిగానీయేర్పరచిన।
మరియాద రవంతయైన - మార్చఁదరమ యొ।
వ్వరికైన నెట్టులైనన్।
బిరబిర నామ్రొక్కుగొనుము - వెలుఁగులఱేడా

(౧౦) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

సనీ స రీ నీ స రీ నీ స రీ నీ సనీ సా నీ సాస రీసా సాసా।
భగంధియంవాజయంతఃపురంధింనరాశంసోగ్నాస్పతిర్నో అవ్యాః।
నీసా నీ సారి సానిసారి నీ సా నిసా నీసారి సనిసా రీ సా
ఆయేవామస్యసంగథేరయీణాంప్రియాదేవస్యసవితుఃస్యామ

బ॥ మాకల్మి మాబల్మి - మాబ్రతుకెల్ల।
నీకప్పగించి ని - న్నెకొల్తు మేము।
నీపేరు చాటుకొ - నెదమాడిపాడి।
మఱిమఱి కోర్కులి - మ్మాపొద్దువేల్ప

(౧౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

నీసానీ సానిసానీ సా రి నీసా స రీ నీసా సా నీ సానిసారీ।
అస్మభ్యంతద్దివోఅద్భ్యఃపృథివ్యాస్త్వయాదత్తంకామ్యంరాధఆగాత్
సాసా నీ సారి నీస నీ సరీ స నిసా రీ స ససాసనీసా
శంయత్తోసితృభ్యఆపయేభనాత్యురుశంసాయసవితర్జరిత్రే

బ॥ మాకు మాచెలులకు - మాబందుగులకుఁ।
జెలువుగా నీవు పం - చిన సిరులెల్ల।
ముజ్జగములనుండి - పోవుకానిమ్ము।
మేలుకావింప ర - మ్మాపొద్దువేల్ప

(౧౨) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

సా రి సానీ స రిసాసానిసారీ స నిసా సా నిస రి నీ సరీ సా।
సూర్యరస్మిహరికేశఃపురస్తాత్సవితాజ్యోతిరుదయాఁ.అజస్రం।

సారి నీ సారి నిసా రీ సనీసా నీ సానీ సా నీ స రిసాసనీ సా
తస్యపూషాప్రసవేయాతివిద్వాన్త్సంపశ్యన్విశ్వాభువనానిగోపాః
సై॥ తద్దయుజగముసం - తసమలరింపఁ।
బెద్దగాఁదూర్పున - వెలువడెనొబ్రిద్దు

(౧౩) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧
నిసా రీ నీస నిసాసారిసాససాసానిసా సా రిసానీ సరీసా।
నృచక్షాఏషదివోమధ్యఆస్త ఆపప్రివానోర్విదసీఅంతరిక్షం।
సనీ సా రీనిసరీసా ని సారీసానిసాసా ని స రిసా సనీసా
సవిశ్వాచీరభిచష్టేఘృతాచీరన్తరాపూర్వమపరంచకేతుం
సై॥ తోఁతెంచెఁగ్రిందుమీఁ - దుల వెలిఁగించి।
మైతాలుపుల నెల్ల - మన్నించుపొ్రిద్దు

(౧౪) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩
నీ సా నీ సా నీ సరి నీ స రీ నీ సా రీ నీ సాసరీ నీ సరీసా।
రాయోబుధ్నఃసంగమనోవసూనాంవిశ్వారూపాభిచష్టేశచీభిః।
నీస రిససనిసా నీస నీసా నీ సరీసా సనినా స రీ సా
దేవఃవసవితాసత్యధర్మేంద్రోనతస్థౌసమరేధనానాం
సై॥ మంచివారలకెల్ల - మరియాదనిల్పి।
మించు సిరులమింట - మెలఁగెడునొబ్రిద్దు

(౧౫) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨
నీసా రి సా సాససా నీస సారీ సని స నీ స నిసా నీ రీ సా।
విశ్వావసుంసోమగంధర్వమాపోదదృశుషీస్సదృతేనావ్యాయన్।
సనీస నీ సా రీ సాసనీ సరీ నీ సనిసా రీ స సనిసారిసా సా
తదన్వవైదింద్రోరారహాణఆసాంపరిసూర్యస్యపరిధీంరపశ్యత్
సై॥ తనమీఁద హాయిగా - దర్వుపాడించి।
ననుఁబెంచు జగము నం - తటనిండుపొ్రిద్దు

(౧౬) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪ ఉసి ౧
నీ సా రిస నిససారీ ససా స నీసా రీ నీసా సరిసాని సా రీ।
విశ్వావసురభితన్నోగృణాతుదివ్యోగంధర్వోరజసోవిమానః।
సా రీ సా నీస ని ససా స నీస స రీ సానీ సాసని సా రీ సాసా
యద్వాఘాసత్యముతయన్నవిద్మధియోహిన్వానోధియఇన్నోఅవ్యాః
సై॥ మంచితెల్వినొప్ప - మరియాదనొసఁగి।
పెంచు నన్నిందు త - న్వింబెద్దపొ్రిద్దు

(౧౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪
సారిస సానీ స రిసానిసానీస రీ స నీ స నీసా రీ స సాసా।
సస్నిమవిందచ్చరణేనదీనామపావృణోద్దురోఅశ్మవ్రిజానాం।
సా రీ సా నీసా నిస రీ ససానిసా నీ సా నీ సరిసాసానిసా రీ
ప్రాసాంగంధర్వోఅమృతానివోచదింద్రోదక్షంపరిజానాదహీనాం
సై॥ జగమున మేల్కొన - సాగించి మిగులఁ।
దగినవారల నెల్లఁ - దనియించుపొ్రిద్దు

(౧౮) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪, ఉసి ౨
నిససారీసాసానిసారి సాస సా నీస రీససనీసా।
పథపకఃపీపాయతస్కరోయథాఏష వేదనిధీనాం।
సై॥ తోవ్రగాచెడుగడి - దొంగలందుఁనిమి।
మరియాదగాచువే - మఱుపొ్రిద్దువేల్పు

(౧౯) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪, ఉసి ౧
సాసా రిసస నీ సా సరీ స నీ సా రి నీసానీ స రీసా।
త్రీణ్యేకఉరుగాయోవిచక్రమేయత్రదేవాసోమదంతి।
సై॥ మూఁలమూఁలలుసొచ్చి - ముజ్జగములను।
మేలుకొలుపుఁగూరి - మినొబ్రిద్దువేల్పు

వేఁడివేల్పు ౨౩ దర్వులు.

(౧) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪

సరీ సా సా సస ససా నీసాసా రీ సనీ సరీ।
సఖాయస్త్వావవృమహే దేవంమర్తాసఊతయే।
నిసా స రీ సాని స రీ నిసారిసానీ స రీ స స నీస రీ
అపాంనపాతంసుభగంసుదీదితంసుప్రతూర్తిమనేహసం
బడి॥ మాతప్పుమన్నించు - మముహాయింబెంచు।
మాకోర్కెలందించు - మమ్ముగెల్పించు।
మఱికొఅమాలిన - మానిసులేము।
మాప్రాపు నీవె చు - మ్మావేఁడివేల్ప

(౨) చౌదరువు, వంతులు ౧౬, వడి ౨

సా రి సా సానిసాసా సా సి సా సరిసానిసా।
కాయమానోవనాత్వంయన్మాత్రారజగన్నపః।
ససారీసాసాని స రీ నిసారి నీ సా నీ సాసానిస్సారిసా
నతత్తేఅగ్నేప్రమృషేనివర్తనంయద్దూరేసన్నిహాభవః
బ॥ కష్టెలు వెలింగింపఁ - గలిగెదవీవు।
నీటిలోదాఁగుండ - నేర్తువునీవు।
మఱియు మాయూపిరి - న్మలయుదువీవు।
మాబ్రతుకీవె చు - మ్మావేఁడివేల్ప

(3) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఊసి ౧

సరినీ సారిసానిసా నీ సని స రీ ససా।
అతితృష్టంవవక్షిథాఽథైవసుమనాఅసి।
సా నీ సా సా నిసానీస రీ సనీసా రీ నీసా సరీని సా
ప్రప్రాన్యేయంతిపర్యన్యఆసతేయేషాంసఖ్యేఅసిశ్రితః

బ॥ మరియాద తప్పక - మనుమంచివారి।
డెందములన్నెల్ల - డించెదవీవు।
సరియైనపని కొన - సాగింతునీవు।
హెచ్చుతగ్గులుకన - వెటవేఁడివేల్ప।

(౪) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఊసి ౨

నీ ని సా నిసనీస నీసారి నీసరినీస రీ।
ఈయువాంసమతిసిధ్రః శశ్వతీరతిసశ్చతః।
సారీ ససాసాస నిసా రీనీస నీ స నీ స రిసాని సా
అస్వమవిందన్నిచిరాసోఅమ్రహెహాప్సుసింహమివశ్రితం
బ॥ మంచికోర్వంబోక - మరియాదలేక।
జగమునకున్గీడు - సల్పుచెడ్డలను।
బరిమార్చి సింగము - వలెడాఁగున్నిన్ను।
నోర్పరుల్దువ్వెద - రోవేఁడివేల్ప

(౫) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఊసి ౧

నిని సా రిస నీస నీ సనీ సానిసా రి సా।
సస్పృవాంసమివత్మనాగ్నిమిత్థాతిరోహితం।
సారీ ససాసానిసా రీ సనీ సరీ నీసా రీ సనిసాసరీ
ఏనంనయన్మాతరిశ్వాపరావతోదేవేభ్యోమథితంపరి
బ॥ మిగుల బ్రతుకురోసి - మింటఁబొంచున్న।
నిను మంచిమానిసి - నెమకితోడ్తెచ్చి।
తనతోటిపాటియం - దఱు సంతసిల్ల।
మరియాద నిల్పఁగ్రీ - మ్మఱవేఁడివేల్ప

(౬) చౌదరువు, వంతులు ౧౬, వడి ౨

సా నీ సారీ ససాససనీ సా రీ సాస సాససా।
తంత్వామర్తాఅగృభ్ణతదేవేభ్యోహవ్యవాహన।

సానీ సా నీ సా రినిసారి సా స నిసనీసా రీ ససాసా
విశ్వాన్యద్యజ్ఞాఀ. అభిపాసిమానుషతవక్రత్వాయవిష్ఠ్య

బ॥ చపలడాఀగున్న ని - జ్జదువరుల్పట్టి।
తెచ్చిరి బ్రితుకుల - న్దిరముకావింప।
మేనిత్రాళ్ళులకెల్ల - మేలునీకన్న।
నోరుఀడు సలుపఀజాలఀ - డోవేఀడివేల్ప

(౭) ఒంటిదరువ్వ, వంతులు ౭, వడి ౪ ఉసి ౩

సానీసా సరి నీ సనీ సారీ స సాస సస సా।
తద్భద్రింతవదంసనాపాకాయఃచిచ్ఛదయతి।
సాస రీ సాని సరీనిసా రి నీసరీ సస ససానిసా
త్వాంయఉగ్నేపశవఃసమాస తేసమిద్ధమపిశర్వరే

బ॥ పసులమానిసులను - బ్రితికింతువీవు।
మేనితాల్పులకెల్ల - మేలిచ్చెదీవు।
నీపొత్తుచేతనే - నెగడు జగంబు।
నీకంటె వేఱుండు - నేవేఀడివేల్ప

(౮) ఒంటిదరువ్వ, వంతులు ౪, వడి ౫, ఉసి ౭

సారి సా సాసాని సానీసారీ నిస రీ ససా।
ఆజుహ్వానాస్వధ్వరఀశీరంపావకశోచిషం।
నీసా నీ సరి నిసానీ స సా రీ నీసానీసా రిసాసస
ఆశుందూతమజిరంప్రిత్నమీడ్యంశ్రుష్టీదేవంసపర్యత

బ॥ ఆఀకలిదప్పిక - లంతటన్దీర్పఀ।
దగు దినుసులలోన - దాఀగియున్నాఀడు।
తగునట్లు కొల్వఀడా - తనివీరలెల్ల।
మెయితాల్పులార మీ - మేలొక్కరినట్టు।
లలరించిపెంచు మి - మ్మోవేఀడివేల్పు

(౯) ఒంటిదరువ్వ, వంతులు ౯, వడి ౪

సారి నిసాసానిసా రీ నీ సా నీ సారి నీసాసరి సాససాసా।
త్రీణిశతాత్రీసహస్రాణ్యగ్నింత్రింశచ్చదేవానవచాసపర్యన్।
సా రీ ని సాసారి సానీ స రీ నీసాసాసారీ నీ రి సాససాసా
ఔక్షన్ఘృతైరస్తృణన్బర్హిరస్మాఆదిద్ధోతారంన్యసాదయంత

బ॥ మనుఀగడగోరిన - మైతాల్పులెల్ల।
తినినడ్చికున్కము - త్రైఅఀగులహాయి।
నినుసరిగాఀగొల్చి - నెగడించుకొందుర్రి।
మరియూదగాపాడు - మూవేఀడివేల్ప

(౧౦) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

స రీ నీ సా నిస నీ సరీ నీ స రినీస రి సానిసా ని సారీ।
అబోధ్యగ్నిఃసమిధాజనానాంప్రతిధేనుమివాయతీముషాసం।
నీ సా రినీస ని సా నీ స రీ నీ స నీ సరీసాస నీసానిసారీ
యహ్వాఇవప్రవయాముజ్జిహానాఃప్రభానవఃసిస్రతేనాకమచ్ఛ

బ॥ మరియాదకలవడు - మంచిమానిసులఀ।
దొందఱన్వేకువ - తోమేలుకొల్పు।
తగినవారల నడ - తకుఀ దోడుపడుము।
పొలుపారమేలె స - ల్పుము వేడివేల్ప

(౧౧) ఒంటిదరువ్వ, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

స రీ ని సా రీ ని సరీ స నీసా నీ సా నీసా ని సరీ
నీ సరీ సా।
అబోధిహోతాయజథాయదేవానూర్ధ్వోఅగ్నిఃసుమనాః
ప్రాతరస్థాత్।
సరీ సాని సరిససానిసా రీ ని సా నీసాస రి నీ సరిసాసా।
సమిద్ధస్యరుశదదర్శిపాజోమహాన్దేవస్తమసోనిరమోచి।

బ॥ తెలవాఱినంతలోఀ - దెల్వి పుట్టించు।
మరియాదమీఱని - మానిసికెల్ల।

జగమున మేల్సల్పు - చదువరినడత।
పొదలించుమాపారి - పారివేఁడివేల్ప

(౧౨) ఒంటిదరువు. వంతులు ౯, వడి ౪, ఉసి ౩

స రీ నిసారి సనిసాస రీ నీ స రిసానీ స రినీ సా రినీసా।
యదింగణస్యరశనామజీగఃశుచిరం క్రేశుచిభిర్గోభిరగ్నిః।
సాసారిసా సా ససాసాని సా రీ నీ సా నీ సా రిససా ని సా రీ
ఆద్దక్షిణాయుజ్య తేవాజయంత్యుత్తానామూర్ధ్వో అధయజ్జుహూభిః
బ॥ మరియాదగలమంచి - మానిసినడత।
గడువడిఁబెంచు చీఁ - కటికీడడంచు।
తగువారి బ్రితుకునఁ - దఱుఁగని తనివి।
పొడిగించుచుండుమె - ప్పడువేఁడివేల్ప

(౧౩) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౫, ఉసి ౭

నీస సా రీ సాస ని సా స రీ నిసా రీ సానిసా నీ సారిసాసా।
అగ్నిమచ్ఛాదేవయతాంమనాంసిచక్షూంషీవసూర్యేసంచరంతి।
స నీ స రీ సానిసనీ సరీ సా నీ సా నీసారీ స నీసా నీసారీ
యదీంసువాతేఉషసావిరూపేశ్వేతోవాజీజాయతేఅగ్రేఅహ్నాం
బ॥ మచ్చరం బెఱుఁగని - మంచిమానిసికి।
నిచ్చలుచెడని త - న్వాం బొదలించు।
చీఁకటివడిమాన్చు - చెలఁగించు తెల్వి।
మరియాద మన్నించు - మా వేఁడివేల్ప

(౧౪) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౧

సరీని స సానీ సా నీ సా రీ ని షా నిసా రి నిసాస రీసా।
జనిష్టహిజేన్యోఅగ్రేఅహ్నాంహితోహితేష్వరుషోవనేషు।
సరీ ససానీససా నీ స రీ నీ సాసా నీ సరిసా నీ స రీ సా
దమేదమేసప్తరత్నాదధానోఽగ్నిర్హోతానిషసాదాయజీయాన్
బ॥ తెలవాఱినంతఁదో - తెంచుచునుండు।
ఆఁకలిదగలఁ జ - ల్లార్చుచునుండు।

పీడురంగులయెడ - క్పైదిగించుచుండు।
నిలకడనుంతుత - న్వ్యేఁడివేల్ప

(౧౫) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

నీసాసా నీ రిసానీస రీ సా నిసారీనీ సారి నిసారినీ సా।
అగ్నిర్హోతాన్యసీదద్యజీయానుపస్థేమాతుఃసురభాఉలోకే।
స రీ నిసారి సనీస ని సా రీ నీసారీ నీసా ని ససారి నీసా
యువాకవిఃపురునిష్ఠఋతావాధర్తాకృష్టీనాముతమధ్యఇద్ధః
బ॥ మేలునడతఁబుట్టి - మేలెకావింతు।
తగుమానిసుల నెడం - దలఁ దనరెదవు।
నిండుజవ్వనమున - నిచ్చలుండెదవు।
చదువరిమిన్నవై - జగమలరింతు।
వెల్లడన్దోఁచెదీ - వేవేఁడివేల్ప

(౧౬) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

స సాసా సారిసానిసారి నీ స నీ సా సా రీ ససా సనీస రీ సా।
ప్రణుత్యంవిప్రమధ్వరేషుసాధుమగ్నింహోతారమీళతేనమోభిః।
సాసానిసా నిసారిసానిసానిసా రీ స సా స నీ సరీ ని సారీ
ఆయస్తతానరోదసీఋతేననిత్యంమృజాతివాజినంఘృతేన
బ॥ వింతమేల్పనులు స - ల్పెదు నెఱజాణ।
సరిదారినగపర్చు - చదువరిమిన్న।
మిన్నుమన్నుల నల - మిన గొప్పవెలుఁగ।
మన్నింపఁబడెదు నె - మ్మది వేఁడివేల్ప

(౧౭) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

నీ నీ రీ సాస నీసా స రీ సాససాస నీసాసరిసానిసారీ।
మార్జాల్యోమృజ్యతేస్వేదమూనాఃకవిప్రశస్తోఅతిథిఃశివోనః।
నిసారి సా సాస నిసాస రీ నీ సా రీ సానీ సరి నీ సా నీ సా
సహస్రశృంగోవృషభస్తదోజావిశ్వాఁ అగ్నేసహసాప్రాస్యన్యాన్

బ॥ ఓరిమిగలమది - నోదవినతన్వి।
నిదుర లేచినతోడ - నేతోంచు తెల్వి।
బ్రతుకువిందున్గడ్చి - బలియుచుట్టంబ।
చదువరింబొదలించు - చక్కని వెలుంగ।
తగవేయి తెలుంగుల - న్దలచూపు మేల।
ఆసరాజగమంత - కగు వేండివేల్ప

(౧౮) ఒంటిదర్వు, వంతులు, ౯ వడి ౪, ఉసి ౩
స నీసా రీ నీ సారీ నీ సా నీసా సా నీ సా రిససా నిసా రీ।
ప్రసద్యోఅగ్నేఅత్యేష్యన్యానావియఃసైశ్చారుతమోబభూథ।
నీసా రీ సనీ రీ నిసా రీ ని సా నిసాస రినీ సా రి సాసా
ఈళేన్యోవపుష్యోవిభావాప్రియోవిశామతిథిర్మానుషీణాం
బ॥ దొడ్డతోవన్దాలు - దొల్తదోంచెదవు।
తగవరిబ్రతుకు మొ - దలుషెట్టెదీవు।
నినుగొనియాడుమా - నిసి పెంపుచెందు।
జగమునకీవె నే - స్తము వేండివేల్ప।

(౧౯) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩
సా రీ ససాసానిస రీ ససాస నిసరీ నీసా రినిసాసనీ సా।
తుభ్యంభరంతిక్షితయోయవిష్ఠబలిమగ్నేఅంతితఓతదూరాత్।
సాసారీసాస స ని సారిసాసనిసారీ సానీ స నిసారినీ సా
ఆభందిష్ఠస్యసుమతించికిద్ధిబృహత్తేఅగ్నేమహిశర్మభద్రం
బ। ఎప్పంటికెలపాయ - మేపారు తెలివి।
కూర్చుకొందురునిన్నుం - గొనియాడువారు।
మామనవాలించు - మమ్ముమన్నించు।
మాకుం దన్వింబెంచు - మా వేండివేల్ప

(౨౦) ఒంటిదర్వు, వంతులు, ౯, వడి ౪, ఉసి ౨
సాసస.రీ సాస సా సాని సా నిసానీసారి స నిసానీ సరీ సా।
ఆధ్వరథంభాను మోభానుమంత్రమగ్నేతిష్ఠయాజతేభిఃసమంతం।

నీసా రి నీసా నీ సా. సరీనిసా స నీసా రి నిసా రీ ససాసా
విద్వాన్పథీనాముర్వంత్ అరిక్షమేహ దేవాన్హవిరద్యాయవక్షి
బ॥ మామంచి నడువడి - న్మన్నించిరమ్ము।
మరియాద సాగించు - మా మేటి వెలుంగ।
చేకొనుమా మొక్కు - జేజేలుపొగడ।
మాబ్రతుకుంబెంచు - మా వేండివేల్ప

(౨౧) చౌదరువు, వంతులు ౧౬, వడి ౩, ఉసి ౨
స రీ సాస నిస నీ సా రీ ని స రీ నీ సారి స నిసా ని సారీ।
అవోచామకవయే మేధ్యాయవచోవందారువృషభాయవృష్ణే।
సరీస నీ స రి నీ సారి నీ సా నిరీసనీ స రి నీసా రి సాసా
గవిష్ఠిరోనమసాస్తోమమగ్నౌదివీవరుక్మమురువ్యంచమశ్రేత్
బ॥ మంచితోవన్జూపి - మరియాదనిలిపి।
కూరిమితోను సు - ర్కాన సాగనిచ్చి।
ఇడుమలడంచి హా - యిన్దనియించి।
మా పాటలాలించు - మా వేండివేల్ప

(౨౨) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪, ఉసి ౨
సా నిసానిసారిసానీసా రి నీ సానీసానిసారిసా।
యోనిమేకఆససాదద్యోతనోఽంతర్దేవేషుమేధిరః।
సై॥ ఈజగమంతయెం - తేమేలుకొల్పు।
జేజేలనెల్లమిం - చిన వేండివేల్పు

(౨౩) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪, ఉసి ౨

సారీ నిసానీస ని సారిసా సనిసానిసా రి ససాస సా।
అర్చంతపకేమహిసామమన్వతతేసనూర్యమరోచయన్।
సై॥ మరియాదమీఱక - మదిపల్కుడల్లు।
సరిచేసి నడుపు లె - స్సగ వేండివేల్పు।

వీటివేలు ౧౯ దరువులు.

(౧) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

సపారి సాసాసనిసానిసానీసారీ సనిస రిసీసా రిసాసా।
ప్రిపర్వతానాముశతీఉపస్థాదశ్వేఇవవిషి తేహాసమానే।
సారీస నీసా నీ సరీ సనీ సాస రీ స నీ సాస రి సాససాసా
గావేవశుభ్రేమాతరారిహాణేవిపాట్ఛుతుద్రిపయసాజవే తే

బ॥ గొప్పపండెంబాడు - గుఱ్ఱములట్లు।
లేఁగలన్నుడుపమ - ్ౖలెడుమొదవులటు॥
ఒండొరుసైపలే - కొడ్డులుమిఁచి।
తగిలి పాఱెన్గొండ - దరినుండియేళ్లు

(౨) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౫, ఉసి ౬

సా రీ ససాస నిసాసారిసా నీసా రీ సనీ సా నీ రీ ససాసా।
ఇందేప్రిషి తేప్రిసవంభిక్షమాణేఅచ్ఛాసముద్రింరథ్యేవయాథః
ని నీ నీ సానీ సనీసారి సా సానీసా రీ నీసా సా రీ ససాసా
సమారాణేఊర్మిభిఃపిన్వమానేఅన్యావామన్యామప్యేతిశుభ్రే

బ॥ వేలుపుఱేడు చె - ప్పినచొప్పఁబట్టి।
తే రెక్కి రచ్చకే - తెంచుబంటులటు॥
ఏళ్లుకడలికేదు - రేగుచున్నారు॥
దిబ్బలనెల్ల పం - డించుచున్నారు।
మెలఁగుచున్నారు నె - మ్మెంబొంగిపొరలి।
కలియుచున్నారల - ల్గలిపియొండొరుల

(౩) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౨

సానీ సా రీ నీ స రి సా ససా నీసరీ స నీ సా ని సరీ ససాసా।
అచ్ఛాసింధుంమాతృతమామయాసంవిపాశముర్వీంసుభగామగన్మ।

నీస రి సనీ సరీ సాసనీ సారి నీ సా సా నిస రినీ సరీసా
వత్సమివమాతరాసంరిహాణేసమానంయోనిమనుసంచరంతీ

బ॥ కవగామొదవులుతేఁ - గన్నాకనరుగు।
చొప్పన మీఱొక్క - చోటికేగెదరు।
తల్లులవలెఁగావఁ - దగునేళులార।
యిరువురన్మిముఁగంటి - నేహాయినుంటి

(౪) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

నీసాని సా సరి నీసారి సా నీ సని సా రీ నీస రి నీసరీసా।
ఏనావయంపయసాపిన్వమానాఅనుయోనిందేవకృతంచరంతీః
సపారి సాస నిసాసారిసాసానీ సాసా రీ నీ రీ సాససాసా
నవర్తవేప్రిసవఃసర్గతక్తఃకింయుర్విప్రోనద్యోజోహవీతి

బ॥ ఏళ్లుమాఱ్వ్వెక్కని - ట్లీవేలమమ్ము।
నాపఁజూచెదువేల్పు - నానతినేము।
మళ్లవాటముకాదు - మాపయనమ్ము।
సాగకతీఅదా - సంద్రిమువఱకు

(౫) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౩

సరీ సా నీ సససానీ సా ని స రీ సనీస రి స నీ స సారీ।
రమధ్వంమేవచసేసోమ్యాయఋతావరీరుపముహూర్తమేవైః।
స సాని సా రీ స నిసారి నీసానీ స రీ సా సనిసారి నీ సా।
ప్రిసింధుమచ్ఛాబృహతీమనీషావస్యురహ్వేకుశికస్యసూనుః

తండ్రి॥ చేయకతీఅని పనిపై।
నీమొడఁబోవలయు నవలి - కే దొరబిడ్డం।
డో యేళులార యొక్కిం।
తేయాఁగుఁడు చాటుకొనెద - నేమీఁగొప్పన్।

(౬) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

సా రీ నీసా రిసనీసా రి సా ని స రీ సా నీ సా రినిసానిసారీ।
ఇందోప్రిఅస్మాఁ. అరదద్వజ్రిబాహురపాహన్వృత్రిఁపరిధింనదీనాం।

నీ రీ ససా స నిసారి నీ సాసారిని సా రినిసారీ సనీసా
దేవో౽నయత్నవిత్రాసు పాణిస్త స్యనయం ప్రసవేయామఉర్వీః

బ॥ మింటినీటిన్మ్రింగి - మెదలకున్నట్టి।
కూళమబ్బునొట్టి - కురియించెవాన।
చెలఁగించె మమ్ము నా - జేజేలఱేఁడు।
పరువొకింతయు నాఁప - వాటముకాదు।
మాతరమాడాఁట - మాఁదొరమాట

(౭) ఒంటిదరువు, వంతులు ౪, వడి ౫, ఉసి ౧

ని సా రీ సానినానీసా. ససారీ నిసాని స స రీ సనీసా।
ప్రివాచ్యంశశ్వధావీర్యం తదింద్రస్యకర్మయదహింవివృశ్చత్
ససారీ ససనిస రీ సనీ సా నీ సా సా రి సనీ స రీ సా
వివజ్రేణపరిషదోజఘానాయన్నాపో౽యనమిచ్ఛమానాః

బ॥ నీరరికట్టినెం - తేమింటనీల్లు।
కూళరక్కసిమబ్బు - కొ్రివ్వడఁగించి।
కోరినట్టులు వానఁ - గురియించువేల్పు।
పోరిడను వేనోళ్లఁ - బొగడంగవలయు

(౮) ఒంటిదరువు, వంతులు ౫, వడి ౬, ఉసి ౨

నీసాన రీ ససనీసా రిసా నీసాసానీ సా నీ సారి సా ని సారీ।
ఏతద్వచోజరితర్మాపిమ్రుస్థాఆయత్రేఘోషానుత్తరాయుగాని।
నీనారి సానీ స రిసాససాని సా నీ సరీ స సనీ సా సరీసా
ఉక్థేషుకారోప్రతినోజుషస్వమానోనికఃపురుషత్రానమస్తే

బ॥ మముఁజేర్చఁబోకుమా - మానిసులందు।
మంచిపనులపట్ల - మమ్ముఁదలంచు।
మనమొండొరులతోడ - మాటాడుకొంట।
జగమున నీకమీఁదఁ - జాటుమొ్రొక్కుదము

(౯) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

సాసారిసాసా నీస రీస సా సని సా రీ నీ సాసరి నీ సరీసా।
ఓషుస్వసారఃకారవేశృణోతియయావోదూరాదనసారథేన।
ససా రిసా నీ సరి సాస నీ సారిసా నీసా రీ ససా నీ సా రీ
నిషూనమధ్వంభవతాసుపారాఅధోఅక్షాఃసిధవఃస్రోత్యాభిః

బ॥ మనవాలకించుఁడీ - మాయప్పలార।
వాఁకలారాకూర్మి - వంగుఁడిప్పట్ల।
నాయరదంబులు - న్నాబండ్లు మిమ్ము।
దాఁటనిండిఱుసులఁ - దడియంటనీక।
యేతెంచినాఁడ నెం - తే దవ్వునుండి।
మొ్రొక్కెదన్నాటఁడీ - మోఁకాళ్లబంటి

(౧౦) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

సారీసాసా స ససా ని స రీ స ని సా రి నీ సాసరి నీసరీసా।
ఆతేకారోశృణవామావచాంసియయాథదూరాదనసారథేన।
సరీ నా సాసాసానీసాసి సా నీసా రీ సాసనీ రీ సాని సారీ
నితేనంసైపీప్యానేవయోషామర్యాయేవకన్యాశశ్వచైతే

బ॥ అరదంబులన్బండ్ల - నరుదెంచినావు।
కడుదవ్వునుండియు - న్ననుకనీకోర్కె।
చెల్లింపవంగెదన్ - జిఱుతకుఁబాలు।
కుడువుతల్లినొ్బలి - కొనియాడుఱేఁడ

(౧౧) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

స నీ సా రీ సని సా నీ సరీ సా నీసానా రి సనిససా ధి సాసా
యదంగత్వాభరతాఃసంతరేయుర్గవ్యన్గ్రామఇషితఇంద్రజూతః
సానీస రీ స నిసానాసానిసారీ ససాన ని సానీ స రీ సా।
అర్షాదహప్రసవఃసర్గతక్తఆవోవృణేసుమతింయజ్ఞియానాం।

బ॥ నాకుఁ దోవనొసంగి - నారుమీపట్ల।
నీకమీఁదనావారి - కిటుఁడిట్లుదారి।
మీమేలు మఱువము - మిము నేళులార।
నేను నావారలు - న్మెచ్చెదమెపుడు

(౧౨) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

స రీ ససాస నిసానీ సనీ సస రీ నిసా రీ స నిసానిసారీ।
అత్తారిషుర్భరతాగవ్యవఃసమభ క్తవిప్రిఃసుమతింనదీనాం।
స రీసా స నిస రీ సాని సానీసానీస రీ నిసా రీ నీ ససారీ
ప్రిపిన్వధ్వమిషయంతీఃసురాధాఆవక్షణాఃపృణధ్వంయాతశీభం
బ॥ తనవారితోఁగూడ - దాఁటియామెల్ల।
నా చదువరిమిన్న - యనె వానితోడ।
ఓవాఁకలారమీ - రొప్పుగాఁ బంటఁ।
బండించుఁడీకాలు - వలనిండిపాఱి।
దగదీర్చి జగమునం - తకుఁ దీయ నీట।
మునుపటివలె సంద్రి - మున్గూడఁజనుఁడు

(౧౩) ముద్దర్వు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩

సారి నీసాసా రీ నీ సా నీ సా రీ ససా ససా।
ఉద్వఊర్మిఃశమ్యాహంత్వాపో యోక్త్రాణిముంచత।
సా రీ స నీ రీ సనీ సా సా ని సా రి సా
మాదుష్కృతౌ వ్యేనసాఘ్న్యౌశూనమారతాం
బ॥ అంటఁబోకుఁడు నాగ - లలలచేమీరు।
బండ్లడ్డులేకయ - వ్వాలకేగనిండు।
హాయిగా మీముదాఁటు - నందాకమమ్ముఁ।
బ్రోవుఁడీ కనికర - మున నేళులార

(౧౪) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౮, ఉసి ౩

సాసా రినీ సా రి సాసాసనీ సాసరీససానిస ని సా రి నీసా।
ప్రక్షోదసాధాయసాసస్ప్రిఏషాసరస్వతీధరుణమాయసీపూః।
ని సారిసా సానీ రీ ససా నిసారీ నిసా రి ని సాసారి నీసా
ప్రబాబధానారథ్యేవయాతివిశ్వాఅపోమహినాసింధురన్యాః
బ॥ పోతపోసినయుక్కు - ప్రోలటు మెఱసి।
యెదురగువంకల - నెల్లనఱంచి।
అడ్డుగానకయేగు - నరదమువలెను।
బయలంటునలలతోఁ - బాఱుఁబెద్దేఱు

(౧౫) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౮

సారీసానీస రీససానిసానీ స రీ ని సానిసానిసారినీ సా।
ఏకాచేతత్సరస్వతీనదీనాంశుచిర్యతీగిరిభ్యఆసముద్రాత్।
నీసా సా రీ నీస రిసానిసా రీ ని సాస రీ సస నీ సారి సా సా
రాయశ్చేతంతీభువనస్యభూరేఘృతంపయోదుదుహేనాహుషాయ
బ॥ గట్టుమొదలుకొని - కడలియందాక।
బాఱుచెల్లెడఁబంటఁ - బండించుకొనుచు।
చలువతీయనినీట - జగముసత్తరవు।
ఒప్పుగా నిల్చిన - దొక్కపెద్దేఱు

(౧౬) చౌదరువు, వంతులు ౧౬, వడి ౩, ఉసి ౨
స రీ స నీసానీ సా రిసాని స నీ సరీ స నిసా నీ స రీ సా।
సవావృధేనర్యోయోషణాసువృషాశిశుర్వృషభోయజ్ఞియాసు।
సనీ స రీ ని స రీ సా ససాని సనీ స రీ నీ రీ సాససాసా
సవాజినంమఘవద్భ్యోదధాతివిసాతయేతన్వంమామృజీత
తండ్రి॥ మొట్టమొదటఁ దలచూపుచు।
నట్టనడుమ జవ్వనంబు - నంబరాటలతో।

మట్టుమిగిలి యిల్లాలటు!
కట్టకడజగముగొప్ప - గనుపెద్దేటా

(౧౭) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

నిస్సాసా నీసరీ సనాసనీ సా రీసనా ని స రీ నీ సానీసా।
ఉతస్యానఃసరస్వతీజుషాణోపశ్రివత్సుభగాయజ్ఞేఅస్మిన్।
నిసారిసాస నీ రీ స నీ సానీ సా ని సానిసారి నీ సరీసా
మితజ్ఞుభిర్నమస్యైరియానారాయాయుజాచిదుత్తరాసఖిభ్యః।
బ॥ మోకరిల్లుచు మేము - మ్రొక్కుచున్నాము।
మామనవాలించు - మమ్ముమన్నించు।
చెడకెప్పుడున్నిల్చు - సిరులుమాకిమ్ము।
వేడుకొంటిమినిన్ను - బెద్దేటివేల్ప

(౧౮) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౩

నిసా సారీ సా నీ స సాస రీ నీ స నీసారీ ససాససససా।
ఇమాజుహ్వానాయుష్మదానమోభిఃప్రతిస్తోమంసరస్వతిజుషస్వ।
సనిసారీ ని స రీనీ సరీ నీ సరీసానా సననిసా సనీ సా
తవశర్మన్ప్రియతమేదధానాఉపస్థేయామశరణంనవృక్షం
బ॥ నినువేడిమాకోర్కె - నేముపొందెదము।
మంచిగా నూరేండ్లు మము - బ్రతికించు।
చేతికందినపండ్లు - చెట్టునీప్రాపు।
విడిదినీకడమాకుఁ - బెద్దేటివేల్ప

(౧౯) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఉసి ౧

ని స రి సాససాస నిసరీనీ సా రీ నిసారి స స నీ రీ సా।
అయముతేసరస్వతివశిష్ఠోద్వారావృతస్యసుభగేవ్యావః।
సారి సాసా సనిసా రీ నిసారీ నీ సా రీసానీ స నీ సరీ సా
వర్ధశుభ్రేస్తువతేరాసివాజాన్యూయంపాతస్వస్తిభిఃసదానః

బ॥ నామంచిపాటకు - న్దలుపులు దెఱతు।
హాయిగా నానాల్క - నాడుమా నీవు।
కోరనికోర్కెలు - కురియించునాకు।
వేడ్కఁదీయనినీటి - పెద్దేటివేల్ప

కవవేల్పులు ౧౫ దర్వులు.

(౧) కవవేల్పులు, ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౪, ఉసి ౬

స రీ స సానీ సరిసాస నీస నీసారిసాసాసాసని సా రీససా।
ఋతస్యగోపావధితిష్ఠథోరథంసత్యధర్మాణాపరమేవ్యోమని।
స సారి సాసా సనిసారి సా ని సాసారీ నీసాస రి సాసాస సానిసా
యమత్రమిత్రావరుణావథోయువంతస్మైవృష్టిర్మధుమత్పిన్వతేదివః
బ॥ మీరుదికాదరువైన - మింటిపైనుండి।
కురియించుచున్నారు - కోరిన సిరులు।
మంచివారలనెల్ల - మన్నుచున్నారు।
కనుపడుఁడీమాకుఁ - గవవేల్పులార

(౨) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౬

నీ సా రీ నీస సరిసాస సాస నీసా రీ సససా నిస రీ నీ స రీ।
సమ్రాజావస్యభువనస్యరాజథోమిత్రావరుణావిదథేస్వర్దృశా।
నీసా నీ సా రీ స స నీస రీ స నీ సా రీ సనిసాసరిసాసనీస రీ
వృష్టింవాంరాధోఅమృతత్వమీమహేద్యావాపృథివీవిచరంతితన్యవః
బ॥ నెయ్యముతోఁగోర్కె - నెరవుచున్నారు।
ఎల్లజగంబు మీ - రేలుచున్నారు।
మేలుదారిన్నమ్ము - మెలపుచున్నారు।
నిక్కము తెలిసిన - నెఱజాణలీరు।

మేటివెల్లునమింట - మెఱయుచున్నారు।
మాయింటికినిందు - మావిందుగోనుఁడు।
బ్రతికించుఁడీపాడి - పంటలన్నమ్ముఁ।
గావుఁడీహాయిగాఁ - గవవేల్పులార।

(3) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౪

నీసా రీ నీసా రి నిసానిసాస రీస నీసా నీ సా సరి నీ సరీ స సా।
సమ్రాజాఉగ్రావృషభాదివస్పతీపృధివ్యామిత్రావరుణావిచర్షణీ।
నీసారినీ సా సరిసాసనీ సనీ సా రీ స స నీ సరిసాస నీ స రీ
చిత్రేభిరభ్రైరుపతిష్ఠథోరవంద్యాంవర్షయథోఅసురస్యమాయయా

బ॥ ఎంతయు జేజేల - నేలుచున్నారు।
నిక్కపు మరియాద - నిల్పుచున్నారు।
మంచికాచెదరిషు - మలఁదోలఁగించి।
మమువానఁగురియించి - మన్నుచున్నారు।
కైకొండుమామ్రొక్కు - కవవేల్పులార

(౪) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౪

నీ సా రీ సాసా సససానిసానిసా సా నీ సా రీస సస
నీస సా రి సా।
మాయావాంమిత్రావరుణాదివిశ్రితా సూర్యోజ్యోతిశ్చరతి
చిత్రమాయుధం।
సనీ సారి నీ సా రీ స సా నిససారీ సానీ సా స రి సా ససాససా
తమభ్రేణవృష్ట్యాగూహథోదివిపర్జన్యద్రప్సామధుమంతఈరతే

బ॥ మీగొప్పయెంతయు - న్నిన్నంటివెలయుఁ।
దెలిపొద్దుకైదువుం - ద్రిప్పుచున్నారు।
పగఱమబ్బులమగ్గు - పర్చుచున్నారు।
చలువవానలు వెద - చల్లుచున్నారు।
కడుజగమున్గాచు - కవవేల్పులార

(౫) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౬

సరీ సా ససాని సరీ ని సానిసా సా నీ సరీ సా సస నీ సరీససా।
రథంయుంజతేమరుతఃశుభేసుఖంశూరోనమిత్రావరుణాగవిష్టిషు।
స రీ సనీ సా స రిసాసనీస రీ నిసారీ సా నీ సరి సాససాససా
రజాంసిచిత్రావిచరంతితన్యవోదివఃసమ్రాజాపయసానఉక్షతం

బ॥ వడిగాలిగుఱ్ఱము - న్పరుగువెట్టించి।
ముదిరినకారుమ - బ్బులకొ్రవ్వదుర్చి।
కఱవురాకాసి పో - గరు చక్కడంచి।
కలిగించుఁడీవాన - కవవేల్పులార

(౬) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౭

సా నీ స రీ సా ససనీ సరీ ససానీసారీ నీ సా రిసనీ స రీ ససా।
వాచంసుమిత్రావరుణావిరావతీంపర్జన్యశ్చిత్రాంవదతిత్విషీమతీం।
నీ సా రి ససని సనీ స నీ స నీ సా రీస స ససని సారి నీ స రీ
అభ్రావసతమరుతఃసుమాయయాద్యాంవర్షయతమరుణామరేపసం

బ॥ మేనితాలుపులెల్ల - మేలనిమెచ్చ।
మెఱుపుఱ్ఱుభిఱునవ్వ - మేళముగట్టి॥
వానహాయిన్మించ - వలయు రేఁబగలు।
కైకొండుమామ్రొక్కు - కవవేల్పులార

(౭) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౬

సారి సాసా,సా సససాససాస సాని సారీసా నీస రిసాస నీ స రీ॥
ధర్మణామిత్రావరుణావిపశ్చితావ్రతారక్షేథేఅసురస్యమాయయా।
ని సానిసానీ సరి నీ సరీ సనీ సా ని సా రీసా నిససా నీ స రీ
ఋతేనవిశ్వంభువనంవిరాజథఃసూర్యమాధత్థోదివిచిత్ర్యంరథం

బ॥ మంచివారలకెల్ల - మరియాదనిల్పి।
నెమ్మిగానదునుల - న్నియు నడిపించి।

జగమునకున్నైతె - సల్పుచున్నారు।
కలిసి నానాటికి - న్గవవేల్పులార

(౮) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩

సానీ సారీ స స సనీ స రీసా నీస రీ సాని సా రీ స నీ సా।
ఉద్వాంచక్షుర్వరుణసుప్రతీకం దేవయో రేతిసూర్యస్తతన్వాన్।
నిస సా సానీ సరిసానిసాని సనీ సా సా నీ సా రిసాసా
అభియోవిశ్వాభువనానిచష్టేసమన్యుంమర్త్యేష్వాచికేత
బ॥ చెలిమితోఁ గోర్కెలు - చేకూర్చుమిమ్ము।
నగపర్చు జగము క - న్నందజేకెపుడు।
మేల్నడువడిమప్పి - మిముఁబొగడించుఁ।
గలిసిమంచిన్బెంచు - కవవేల్పులార

(౯) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪

స నీ సరీ సా సససా ని సా నీసానీ సా రీ ససానీ సరిసాసా।
ప్రవాంసమిత్రావరుణావృతావావిప్రోమన్మానిదీర్ఘశ్రుదయర్తి।
సా నీ సా రీ స నీ స నీ స రీ నిసాసాసా నీ సనిస సానిసా రీ
యస్యబ్రహ్మాణిసుక్రతూఅవాథఆయత్క్రత్వానశరదఃపృణైథే
బ॥ చదువునేర్పునకు మే - ల్పల్పునద్వడికి।
పొగడొందునాయప్ప - పొగడెమిాగొప్ప।
మరియాదతప్పని - మానిసిబ్రతుకు।
కలకాలమున్బెంచు - కవవేల్పులార

(౧౦) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩

సా సారీ సా ససనాస నీసా సనిస నీ సా రి ని సారి సాసా।
ప్రోరోర్మిత్రావరుణాపృథివ్యాఃప్రదివఋష్వాద్బృహతఃసుదానూ।
సా రీ ససానీసారిసాసనీ స రీ ని సా సరిస నీ సారి సాసా
స్పర్శోదధాథేఓషధీషువిక్ష్వృధగ్యతో అనిమిషంరక్షమాణా
బ॥ కిర్కిర్సియున్నారు - క్రిందుమిాఁదులను।
లేదెద్దియున్నారు - లేనట్టిచోటు।

మాఉరూపులు మిాకు - మైత్రాల్పు లెల్లఁ।
గనెదరు మరియాద - కవవేల్పులార

(౧౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఊసి ౧

సారీ నీసా నిసరి సాని సాని సానీ సారిసాసాససాసనీ సా।
శంసామిత్రస్యవరుణస్యధామ శుష్మోరోదసీబద్బధేమహిత్వా।
స నీ సా నీ స రీ స సానిసా నీ స నీ స రీ సాని సరీ ససాసా
అయన్మాసాఅయజ్వనామవీరాఃప్రయజ్ఞమన్మావృజనంతిరాతే
బ॥ పొత్తుగల్పెడు వేలు - పుల్గోర్కెలిచ్చు।
వేలుపుల్మిమ్ముఁబే - ర్పేర మెచ్చెదను।
మింటికిన్మాటికి - న్మొలిపెట్టి మేలు।
కాపాడుచుండురో - కవవేల్పులార

(౧౨) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩

స రీ నీసా రీ స సాని సా నీ స సా రి నీసా స రి నీస నీ సా।
అమూరావిశ్వావృషణావిమావాంనయాసుచిత్రిందదృశేనయక్షు।
స రీ ససా నీసరి నీ స రీనీ స రీ నీసా ని సరీ ససాసా
ద్రుహఃసచంతేఅనృతాజనానాంనవాంనిణ్యాన్యచితేఅభూవన్
బ॥ నింగినేలలనిండు - నెఱజాణలార।
మా తెలుఁగనినిండు - మగవారలార।
కల్లలిచ్చకములు - కావుమానుడులు।
కాదొకబ్బరము పో - గడ్తమిాయెడల।
మంచిమానిసులు డం - బము చూపలేరు।
కైకొండుమామొ్రక్కు - కవవేల్పులార

(౧౩) చౌదరువు, వంతులు ౧౨, వడి ౩, ఊసి ౧

స రి సా నీ సారి స నీ స రీ సా ని సా రీ సాసా సససానిసా రీ।
సమువాంయజ్ఞంమహయంనమోభిహూవేవాంమిత్రావరుణాసబాధః

స నీ సా రీ ని సనీసరీ సని సానీసా రి ససస్సాని సా రీ
ప్రివాంమన్మాన్యృచసేనవానికృత్తాన్నిబ్రహ్మాజుజుషన్నిమాని

బ॥ వేడెద మిమ్ముస్నా - వెల్తిదీర్పుటకు।
సుంతయు నోరుల యు - సురుపోసికొనక।
కడువింతవింత పో - గడ్తగావింతు।
కైకొండు నామొక్కు - కవవేల్పులార

(౧౪) ఒంటిదర్వు, వంత్తులు ౯, వడి ౪, ఉసి ౧

ని సా రీ ససా రిసానిసా రీ నీ సారి సాసా ససాసససా।
ఇయందేవపురోహితిర్యవభ్యాంయజ్ఞేషుమిత్రావరుణావకారి।
సారీ సనీ సారిససానిసా రీ నీ సా రీ సానీ స నీ సరీ సా
విశ్వానిదుర్గాపిపృతంతిరోనోయూయంపాతస్వస్తిభిఃసదానః

బ॥ ఎపుడు మీకూర్మిమా - యెడఁద్రిప్పవెరవు।
మిమ్ముఁబొగడుటకు - మించియింకెద్ది।
మామనవాలించి - మమ్ముమన్నించి।
కడగండ్లుపాపుఁడీ - కవవేల్పులార

(౧౫) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౪, ఉసి ౧

స నీ సా రీ సాసాసని సా నిసనీ సా రీ నీస రీ ససా।
పదోద్వాచకాత్రితేఉపమాదివిసామాత్రిజాసర్పిరాసుతీ।

సైఁదోఁతు॥ తివిరియొండొరుఁ నీఁడు - తీయరుసిరులఁ।
గవవేలుపులుమింటఁ - గలిసివెల్గెదరు

ఎఱుకువ ౯ దరువులు

(౧) ఒంటిదర్వు, వంతులు ౭, వడి ౪, ఉసి ౩

నీసా నీ సని సా సానీ స రీ సా ససనీ స రీ।
దేవానాంనువయంజానాప్రివోచామవిపన్యయా।

నీసారి నీస రీ సానిసా సా నీ సారి సానిసా
ఉక్థేషుశస్యమానేషుయఃపశ్యాదుత్తరేయుగే

సై॥ చెప్పుచున్నానిట్లు - జేజేలఁగూర్చి।
ఎప్పటికిన్నిల్చు - నేనన్నమాట

(౨) ఒంటిదర్వు, వంతులు ౩, వడి ౫, ఉసి ౧

సా రి నీ స రినీసా సానీసా రిససాససా।
బ్రిహ్మణస్పతిరేతాసంకర్మార ఇవాధమత్।
నీ సా రీ నీ సా ని సా రినీ సరిసాససా
దేవానాంపూర్వ్యేయుగేఽసతఃసదజాయత

సై॥ నిప్పుఁడు కమ్మరి - నేర్పునరూపు।
తెప్పించె నున్నకెం - తేఁదొల్లిఁదెల్వి।
కలలోనలేని జ - గముతోఁచునట్లు।
చెలఁగుఁగల్లయొడళ్లు - జేజేలకెల్ల

(౩) ఒంటిదర్వు, వంతులు ౩, వడి ౫

నీసా రీ ని సారి ని సా రినీ సరిసాససా।
దేవానాంయుగేప్రథమేఽసతఃసదజాయత।
ససానీ సారి సాసా నిస రీ నీ సరినీస రీ
తదాశాఅన్వజాయంతతదుత్తానపదస్పరి

సై॥ అచ్చముగాఁదొల్లి - నలరుచుందెల్వి।
ముచ్చటకైరూపు - పొందెఁదనంత।
చదలుదెసల్పేలు - చందోఁచెనంతఁ।
బదపడి చెట్లుత్త - బయలెగఁబ్రాఁకె

(౪) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౨

సా రీ ససానీ సరిసా నిససారీ ససాసా సా।
భూర్జజ్ఞఉత్తానపదోభువఆశాఅజాయంత।
సరి నీసా రీ ససా స నిసానీ స రినీ సరీ
అదితేర్దక్షోఅజాయతదక్షాద్వదితిఃపరి

22910

సై॥ ఒడలను చెట్టున - కొదవెడెందంబు।
ఎడఁదనుండి మఱియు - నేతెంచెమేను।
వింతగాఁపనకుఁడా - వేఱురూపులను।
గొంతతాలిచి యాడు - కొనుచుండు నెఱుక

(౫) ఒంటిదర్వు, వంతులు ౩, వడి ౫, ఉసి ౧
సరి నీ స రిసానిసానిసా రి ని సాసరీ।
అదితిర్హ్యజనిష్టదక్షయాదుహితాతవ।
సా నీసాసారి సా సా సనీ సా నిస రిసాససా
తాందేవాఅన్వజాయంతభద్రాఅమృతబంధవః
సై॥ తలఁపు నీకూఁతురై - తనరియోయెఱుక।
చెడనిమేలిచ్చుజే - జేలనుగనియె

(౬) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩
సా రీసా నిసారినిసాస రీ సానీ సరీససా।
యద్దేవాఅదఃసలిలేసుసంరబ్ధాఅతిష్ఠత।
సారీ నీసా రి సాస సనీసా నీస సరీ ససా
అత్రావోనృత్యతామివతీవ్రోరేణురపాయత
సై॥ తొడరి తెల్వొంజిందు - ద్రొక్కజేజేల।
అడుగులదుమ్ముపై - దైమింటనలరు

(౭) ఒంటిదర్వు, వంతులు ౩, వడి ౫
సా రీ నీ స రి సా స నీ సరి నీ స రీససా।
యద్దేవాయతయోయథాభువనాన్యపిన్వత।
సా రీ స నీ స సానీ స సా సా రి ససాస సా
అత్రాసముద్రఆగూళ్హమాసూర్యమజభర్తన
సై॥ పంటకాలువ తెచ్చు - పనివాండ్రవలెను।
మింటఁబొద్దలరింతు - మేలి వేలుపులు।

(౮) ముద్దరువు, వంతులు ౨, వడి ౮, ఉసి ౩
నీసానీ సా నీ సరి నీ సా నీ సానీసా. సరీ।
అష్టౌపుత్రాసోఅదితేర్యేజాతాస్తన్వ½ స్పరి।
నీసా సనీసా నీ స నీసరీ సా నీ స రీ సా
దేవాఁఉపప్రైత్సప్తభిఃపరామార్తాండమాస్యత్
సై॥ ఎనమండ్రఁగొడుకుల - నెదకనియొకని।
మినుచక్కి కెగురఁజి - మ్మెనొబ్రిద్దుచేసి
(౯) ముద్దరువు, వంతులు ౧౩, వడి ౩, ఉసి ౩
నీస రీ నీసా సరిని సనీసా నీ సా ని సా।
సప్తభిఃపుత్రైరదితిరుపప్రైత్పూర్వ్యంయుగం।
ని సా రీ నీ స రీనీ స రీసా నీ ససా రి సా
ప్రజాయైమృత్యవేత్వత్పునర్మార్తాండమాభరత్
సై॥ ఏడురంగుల జగం - బెదిగింపనుడుప।
వేడుకనొబ్రిద్దున - డ్పించెను నెఱుక

రాయబారము ౧౧ దరువులు

(౧) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౮, ఉసి ౩
సనీ సా రీనిస నీ సాస రీ సానీ సాసా నీ స రిసాసనీ సా।
కిమిచ్ఛంతీసరమాప్రేదమానడ్దూరేహ్యధ్వాజగురిఃపరాచైః।
సాసా రి నీ సాసరిసాసాసాని సానిసా రీ ససనీ స రీ సా
కాస్మేహితిఃకాపరితక్మ్యాసీత్కథంరసాయాఅతరఃపయాంసి
బ॥ ఎంతదవ్వరుదెంచి - యిడుమలందితివి।
మఱిమళ్లిపోరాని - మాచెంతకిపుడు।
ఏలనేద్రిమ్మరీ - యేతెంచినావు।
కటికచీఁకటిరేయి - గడిచినావెట్లు।
దరిలేనిమున్నీరు - దాఁటఁగల్గితివ।
ఎవరు నిన్నంపిరో - యెఱిఁగించుమాకు

(౨) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

సా రీ స నీ సారినిసా రిసా సని స నీ సా రీసస సా నిసారీ।
ఇంద్రిస్యదూతీరిషి తాచ రాషిఃమహాఇచ్ఛంతీపణయోనిధీన్వః।
నినీ స రీ ని స నీసారిసానీస రీ నిసా రీ సస నీ స రీ సా
అతిష్కుదోభియసాతన్న ఆవత్తధార సాయాఃఅతరంపయాంసి

బ॥ రాయబారిని నేను - రక్కసులార।
జేజేలరాయని - సెలవందినాను।
కొంకకమిర్ద్రాంచి - కొన్నసొమ్ములను।
కొండలోయన్వెద - కుచునుంటిసిచట।
వేలుపుతేనికి - వెఅచి మున్నీరు।
నన్నడ్డుటకు మాఅు - నాకుఁ దోడ్పడియె

(౩) ఒంటిదర్వు, వంతులు ౫, వడి ౫, ఉసి ౬

నీసాసా రీ ససనీ సారి నీసాసా నీ సానీ సాసరి సాసనీ సా।
కీదృజ్జిందరిఃసర మేకాదృశీకాయస్యేదందూతీరసరఃపరాకాత్।
సానిసారీ నీ స రీ సాసనీ సా నీ స నీ సారిసాసాససాసా
ఆచగచ్ఛాన్మిత్రిమేనాదధామాంథాగవాంగోపతిరోన్భవాతి

బ॥ దిరిమ్మరీవేలుపు - తేఁకొట్టవాఁడు।
వానివెంబడిఁదోడు - పడఁమూఁక యెంత।
కాఁగలఁడాయాలఁ - గాపరిమాకు
రహింగుక్కరాయబా - రము వివరించు

(౪) ఒంటిదర్వు, వంతులు ౯, వడి ౪, ఉసి ౧

సాసా స్యారీ నిసానీ సనీస సా నీ సా నీసాసఃసాసనీ సా।
నాహాంతం వేదదభ్యాందభత్సయస్యేదందూతీరసరంపరాకాత్।
ససా రీ సా సానిస రీ ననీసా ని సాసా రీస ససనా ససాసా
నతంగూహాంతిసరివతోగభీరాహాతాఇంద్రేణపణాయఃశయధ్వే

బ॥ వేల్పుతేఁడెవరికి - స్వీఁగుటేసెఱుఁగ।
నెవ్వని సెలవు న - న్నింతదన్వనివె।

కూళరక్కసులార - గొబ్బునమిమ్ము।
నందఅన్వడఁగూల్చు - నతనికడ్డేది

(౫) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

ని సా సారీ ససనీ సాసా నీ సరినిసా సా రీ స స నీసరీ సా।
ఇమాగావఃసర మేయాఐచ్ఛఃపరిదివోఅంతాన్సుభగేపతంతీ।
సారిసానీసరిస నీ స రీ ని సా సాని సా రి సాసాసనీసా
కస్తఏనాఅవన్సృజాదయధ్వ్యతాస్మాకమాయుధాసంతితిగ్మా

బ॥ ముద్దుపల్కులకూర్పు - ముత్యాలసరము।
సిరికలదానవ - చ్చితెమింటినుండి।
కఱకుకైదువుసాము - గండరిలన్నమ్ము।
గెలువక సొమ్ములం - కించిపోఁదరము

(౬) ఒంటిదర్వు, వంతులు ౪, వడి ౫

ని నీసా రీ సస నీ స రి . స సనీసా నీ రీ సాస నీ సా।
అసేన్యావఃపణయోవచాంస్యనిషవ్యాస్తన్వఃసంతుపాపీః।
స రీ సానిసానిసారీని సానీ స నీ స రీస సని సా సరి సా
అధృష్టోవఏతవాఅస్తుపంథాబృహస్పతిర్వఉభయానమృళాత్

తండ్రి॥ ఇదిగో రక్కసులారా।
వదరకుఁడిటుపనికిరాని - పచ్చెపుమాటల్।
తుదకెట్టివారలైనన్।
బొదవి ఖిముదుర్రించువేలు - పులతేఁడువడిన్

(౭) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౧

ని సా నిసారిసనీ సారి సా నీ సానిసాకీ నీస రి నీ రీ సా।
అయంనిధిఃసర మేఅద్రిబుధ్నోగోభిరశ్వేభిర్వసుభిర్న్యృష్టః।
సారీ నిసానిస నీ సా రి నీసాసారి నిసస రిని సా రిసాసా
రక్షంతితంపణయోయేసుగోపారేకుపదమలకమాజగంథ

బ॥ ఇక్కొండగండిలో - నెల్లసొమ్ములను।
కట్టడి రక్కసు - ల్కాచుచున్నారు।

పనికిమాలినరాయ - బారఖంకేల।
తిరిమ్మరీవచ్చిన - తెన్నునంబొమ్మ

(౮) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౨

సాసరినీ స రి నీ సారి ససా నిసా నీ సా రిసనీ సరీసా।
ఏహగమన్నృపయశ్శోమశితాఅయాస్యాఅంగిరసోనవగ్వాః
సనీస నీ సా సరిసానిసా నీ స నీసాస రీ నిస నీ సనీ సా।
తపేతమూర్ధ్వంవిభజంతగోనామ శ్రైతద్వచఃపణయోవమన్నిత్

జ॥ జగమునకెల్లమే - ల్లనిపెదుగొప్ప।
చదువరుల్తొమ్మంఋరి - చయ్యనవచ్చి।
తుంటరులార మీ - దొంగసొమ్ములను।
పంచుకొనెదరు మీ - పల్కుబద్దగును

(౯) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩

నీసానీ సా సరిససాసిసానీ స రీ స నీ సరి నీ సా రీసా।
ఏవాచత్వంసరమఆజగంథపరిబాధితాసహసాదైవ్యేన।
స రీ సా సా స స నీ సా సరీ నీ సరినీ స రీ స ససాససాసా
స్వసారంత్వాకృణవైమాపునర్గాఅపతేగవాంసుభగేభజామ

బ॥ వేల్పుల బలిమిచే - విచ్చేసినావు।
కాని మాపై గూర్మి - కలదానవీవు।
మన్నించెదము నిన్ను - మాయప్పవలెను।
మంచిదానవు నీవు - మాసొమ్ములెల్ల।
మానికవేసి మా - తోం బంచుకొనుము।
మాయింటమనుమింక - మళ్ళిపోవద్దు

(౧౦) ఒంటిదరువు, వంతులు ౯, వడి ౮, ఉసి ౨

సాసా రీసాసా నీ సా సారి నీ స నా రీ సని సారిససాస నీ సా।
నాహంవేదభ్రాతృత్వంనోస్వసృత్వమింద్రోవిదురంగిరసశ్చఘోరాః।
సారీ సా సాసాస సనీ స సా ని ససా రిససనస నీ సరీసా
గోకామామేఅచ్ఛదయన్యదాయమపాతఇతపణయోవరీయః

బ॥ బొత్తిగా నెఱుంగఁదో - బుట్టుఅయునికి।
చదువర్లవేల్పు - సామినిందప్పు।
సొమ్ముల వెదకి వ - చ్చుటకిటునాకు।
సెలవొసంగినవాఁడు - జేజేలఱేఁడు।
పొందుమీరాదాఁచుసొ - మ్ముల నప్పగించి।
బ్రతుకుకావలసిన - రక్కసులార

(౧౧) చౌదరువు, వంతులు ౧౭, వడి ౩, ఉసి ౧

నీ సరి ససస నీ సరీ నిసాసా రీ సా స సనిసా ని సారీ।
దూరమితపణయోవరీయఉద్గావోయంతుమినతీర్ఋతేన।
స నీ స నీ సా సరీ నీస రీ సా సా నీ సా రీ ని స రి సాని సారీ
బృహస్పతియాఅవిందన్నిగూఢాఃసోమోగ్రావాణఋషయశ్చవిప్రాః

బ॥ జగమునకుస్సిదు - సల్పెదుమీకు।
రవయంతమైననో - రక్కసులార।
చక్కనిసొమ్ములు - చదువులనేర్పు।
కొఅగాదొరులమంచి - కొఅకుంబాటొందు।
వారలకేయవ్వి - వన్నియన్దెచ్చు।
వేల్పులకుందగు - వింతసొమ్ములను।
పొంగిలించిరివీరు - తుంటరుల్గనుక।
దబ్బునజేజేలు - తన్నకముందె।
సొమ్ములువిడిచియె - చోటకేఁగిబొండు

సంపూర్ణము.

22910

—✿—

22910.

S. V. V. PRESS,

Vizianagram

SARASWATA NIKETANA
NO.
VETAPALEM

22910

22910

END OF
TITLE